Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 211

(Jul. 7, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 211

(Jul. 7, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No. 4486

16 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1] బెజవాడ 7—7—46 ఆదివారం [సంచిక 211

ఈ సంచికలో

అతివాదుల కర్తవ్యం (జోషి)
రాజ్యాంగ నిర్మాణ సభ
షేక్ అబ్దుల్లా జీవిత చరిత్ర
నాయకుని జననం (కథ)
స్టేట్ కాంగ్రెసుపై నిషేధం రద్దు
రైల్వే కార్మికుల పోరాటం ముగియలేదు
కొత్తరకం గోధుమ
ఆటంబాంబు : సామ్రాజ్యవాదుల కుటిలనీతి

బ్రిటిష్ ప్రణాళికపై ఒకవాక్యంలో తీర్మానం

దక్షిణాఫ్రికా భారతీయులకు సానుభూతి

వర్కింగు కమిటీ తీర్మానాలు చర్చలు

బొంబాయి, జులై 5

కాంగ్రెస్ వర్కింగుకమిటీ ఈరోజు నాలుగు గంటలు చర్చించి, బ్రిటిష్ ప్రణాళికపై ఒకే వాక్యంగల తీర్మానాన్ని అఖిలభారత కాంగ్రెసు కమిటీముందు ఉంచాలని నిశ్చయించింది.

"వర్కింగుకమిటీ ఢిల్లీలో జూన్ 26 తేదీ చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నాము." అని తీర్మానం చేశారు.

వివాదాంశాలు రాకుండా, ఏ వివరణలూ లేకుండా చేయడానికే ఇలా నిశ్చయించినట్లు తెలుస్తున్నది. వర్కింగుకమిటీ తీర్మానాన్ని కాంగ్రెసుకు నైరాయితీ జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కలిపి, అఖిలభారత కాంగ్రెసు సభ్యులందరికీ కాంగ్రెస్ కార్యాలయంవారు పంపుతున్నారు. వీటితో సంగతులన్నీ తెలుస్తాయి గనక, పై ఒకవాక్యంగల తీర్మానంతో బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించడాన్ని, తాత్కాలిక ప్రభుత్వంలో పాల్గొన నిరాకరించడాన్నికూడా ఆమోదించినట్లేనని కాంగ్రెస్ నాయకుల భావం.

ఈ తీర్మానాన్ని మౌలానా అజాదు ప్రతిపాదించాలని, సర్దార్ పటేల్ బలపరచాలని కూడ నిశ్చయించారు. తర్వాత పండిత గోవిందవల్లభపంతు, రాజాజీ, పట్టాభిగారలు కూడ బలపరుస్తూ మాట్లాడుతారట.

అతివాదుల ధోరణి

తీర్మానాన్ని వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ సోషలిస్టులు తమ శక్తులనంతా సమకూర్చుకుంటున్నారు. కాని వీరికి ఎక్కువ బలమున్నట్లు కనిపించదు. జయప్రకాశ్ నారాయణ్ పండిత నెహ్రూతో ఈరోజు సంప్రదించారు. లోహియా పట్వర్ధన్ రెండురోజులక్రితమే గాంధీజీతో రాజ్యాంగనిర్మాణ సభ విషయమై సంప్రదించారు.

నెహ్రూ అధ్యక్షత

కొత్త అధ్యక్షుడు నెహ్రూ ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవి స్వీకరించాలని నిశ్చయించారు. మహాత్మాగాంధీ సమావేశంలో పాల్గొంటారు.

సిక్కుల వాంఛ

సిక్కుప్రతినిధి కర్నల్ నిరంజనసింగు గిల్ రాయబారాన్ని వర్కింగుకమిటీ సభ్యులు విన్నారు. సిక్కులకు తగిన స్థానముండాలని, కాంగ్రెస్ నిర్ణయానికి సిక్కులు బద్ధులై ఉంటారని ఆయన చెప్పారు.

కాశ్మీర మంత్రి మంతనాలు

కాశ్మీర ప్రధాని పటేలుతో దీర్ఘంగా సంభాషించారు. అజాదుతో రేపు మాట్లాడుతారు. నెహ్రూ ప్రవేశంపై నిషేధం తీయరాని కే ఈ మంతనాలని తెలుస్తున్నది. సోషలిస్టు నాయకులు కూడా ఇందులో పనిచేస్తున్నారట.

దక్షిణాఫ్రికా సత్యాగ్రహం

దక్షిణాఫ్రికా పరిస్థితిపై వర్కింగ్ కమిటీ ఈ క్రింది తీర్మానం చేసింది.

"దక్షిణాఫ్రికాలోని భారతీయులు మరొకసారి సత్యాగ్రహం చేయక తప్పలేదు. తమ జన్మభూమిలోనే 1907, 1914 లలో వనిచేసినంతకన్న నీచమైన చట్టాన్ని రంగుభేదం మూలంగా తమపై రుద్దినందువల్ల వారు సత్యాగ్రహం చేయవలసి వచ్చింది. పెనుఆటంకాలు ఎదుర్కొంటున్న ఆ సత్యాగ్రహం వీరోచిత కార్యక్రమాన్ని అభినందిస్తున్నాము.

"సత్యాగ్రహ నాయకులలో పార్సీలు, ముస్లిములు, క్రైస్తవులు, హిందువులు, స్త్రీలు, పురుషులు ఉన్నందుకు సంతోషిస్తున్నాము. వారితో రెవరెండ్ స్కాట్ వంటి తెల్లవారు కలిసినందుకు అభినందిస్తున్నాము. సత్యాగ్రహులను లొంగతీయడానికి కొందరు తెల్లవారు అవలంబిస్తున్న పశు కృత్యాలను ఖండిస్తున్నాము.

"దక్షిణాఫ్రికా భారతీయులు అక్కడే పుట్టి పెరిగినవారు. వారు ఇంగ్లీషు పద్ధతిలోనే జీవిస్తున్నారు. ఇంగ్లీషు వారి మాతృభాష అయిపోయిందన్న సంగతిని ఈసందర్భంలో జ్ఞాపకముంచుకోవాలి.

"భారత సత్యాగ్రహులు తమ ఉద్యమంలో ఏ రూపంలోను హింసలేకుండా నడుపుతున్నందుకు తృప్తి కలిగింది. తమ ఆత్మగౌరవానికి మాత్రమేకాక, భారత గౌరవానికై పోరాడుతూ ప్రపంచపీడిత ప్రజలందరికీవారు ఆదర్శప్రాయులయ్యారు. ఈ పోరాటంలో వారికి భారతదేశం సంపూర్ణంగా సాయపడుతుంది. వారిలాగే నడిస్తే విజయం తథ్యమని భావిస్తున్నాము.

"నైరాయితీ, తన శక్తినంతా ఉపయోగించి, ఈ పోరాటానికి బ్రిటిష్ ప్రభుత్వ సహకారాన్ని సంపాదించాలని కోరుతున్నాము. భారతదేశంలోని యూరపియన్లు, దక్షిణాఫ్రికాలోని రాటీలవాన్ని రంగు పక్షపాతాన్ని ఆసియా వ్యతిరేక చట్టాన్ని ఖండించవలసిందని అర్థిస్తున్నాము"

తాజా వార్తలు

బొంబాయి, జులై 6

నేడు వర్కింగుకమిటీ ఉదయం రెండు గంటలసేపు సమావేశం జరిపింది. దేశాంతరాలలోని భారతీయులను గూర్చి - ముఖ్యంగా సిలోన్ భారతీయులను గూర్చి చర్చించారు. సిలోన్ నూతన సంస్కరణలవల్ల అక్కడి భారతీయులకు కలిగే కష్టాలను గూర్చి, సిలోన్ ఇండియన్ కాంగ్రెస్ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ నివేదించాడు. సిలోన్‌మీద ఒక తీర్మానం చేయమన్నారు.

అతివాదులు తీవ్రంగా సభ్యులలో తమ దృక్పథాన్ని ప్రచారం చేస్తున్నారు. వీరు బ్రిటిష్ ప్రణాళికను నిరాకరించాలన్న ధోరణి నుండి తగ్గుతున్నారు. రాజ్యాంగ నిర్మాణసభ ఎన్నికలలో కాంగ్రెసేతరులను నిలపరాదని, ఫలానా వారిని ఎన్నుకొమ్మని వర్కింగు కమిటీ ఆదేశించడం సరికాదని మాత్రమే వీరిప్పుడు అంటున్నారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం

బొంబాయి, జులై 6

అఖిలభారత కాంగ్రెస్ కమిటీ "కోవాస్జీ జహంగీర్ హాలు"లో మధ్యాహ్నం 2-30 గంటలకు సమావేశమయింది. చాలా ఉత్సాహంగా కార్యక్రమం ప్రారంభమయింది. భవనమంతా త్రివర్ణ పతాకాలతో అలంకరించారు. 380 మంది సభ్యులలో 250 మందికిపైగా సమావేశానికి హాజరయ్యారు. భవనం ముందు చాలమంది ప్రజలు చేరారు.

"వందేమాతరం" గీతంతో కార్యక్రమం మొదలయింది. సెప్టెంబరు 1945 నుండి ఇంతవరకు జరిగిన సంఘటనలను గూర్చి పాత అధ్యక్షుడు మౌలానా అజాద్ సమావేశంలో వివులంగా ఉపన్యసించాడు.

తర్వాత కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి ఆచార్య కృపలానీ గత సమావేశం "మినిట్సు"ను చదివి వినిపించారు. దానిని సమావేశం ఆమోదించింది.

తర్వాత కొత్త అధ్యక్షుడు పండిత జవహర్లాలు నెహ్రూ అధ్యక్షస్థానాన్ని అలంకరించారు.

(మిగతా 2 వ పేజీలో)

రాజ్యాంగ నిర్మాణ సభ

ఓటింగులో యూరపియన్లు పాల్గొనరు

కలకత్తా, జులై 5

బెంగాలు శాసనసభలో యూరపియన్ పార్టీ రాజ్యాంగ నిర్మాణసభ ఎన్నికలలో తాము పాల్గొనరాదని తీర్మానించింది. ఇంతకు ముందు అభ్యర్థులుగా మాత్రమే తాము నిలబడదం లేదని ప్రకటించిఉండిరి. ఇప్పుడు ఓటింగులోకూడ తాము పాల్గొనకూడదని నిశ్చయించారు.

అభ్యర్థిపత్రంలో మార్పు

మదరాసు, జులై 5

రాజ్యాంగ నిర్మాణసభ నామినేషన్ పత్రంలో మార్పు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం మదరాసు ప్రభుత్వానికి ఉత్తరువు చేసింది దీనిప్రకారం, తాను నూతన రాజ్యాంగ నిర్మాణానికై పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అభ్యర్థి తెలిపితే చాలును. పూర్వం బ్రిటిష్ ప్రతిపాదనల్లోని 19 మాత్రం ఒప్పుకుంటున్నానని ఉండేది.

వర్కింగు కమిటీ రాజ్యాంగ నిర్మాణ సభకు ప్రతినిధులను సూచించడం సరికాదని పార్టీకి ఎన్నుకోవడానికి అధికార మియ్యాలని చీఫ్ పార్లమెంటరీ కార్యదర్శి తెన్నేటి విశ్వనాథంగారు ప్రకటించారు.

లీగు అభ్యర్థుల జాబితా

న్యూఢిల్లీ జులై 5

ముస్లింలీగు పార్లమెంటరీబోర్డు రాజ్యాంగ నిర్మాణసభకు తమ అభ్యర్థులను నియమించి ఇంకొక జాబితా ప్రకటించింది. ఇందులో బెంగాలు, అస్సాం, వాయవ్యరాష్ట్రాలనుండి ఎన్నుకోవలసిన ప్రతినిధుల పేర్లున్నవి.

బెలూచిస్థాన్ ఎన్నిక

క్వెట్టా, జులై 5

బెలూచిస్థాన్ ప్రతినిధి ఎన్నికలో అంజుమాన్ ఇ వతన్‌వారు ఖాన్ అబ్దుల్ సమ్మద్ ఖాన్‌ను నియమించారు.

నిజమైన స్వతంత్రం కావాలి

ఫిలిప్పైన్సుపై నెహ్రూ వ్యాఖ్య

బొంబాయి, జులై 6

ఫిలిప్పైను దీవుల స్వతంత్రాన్ని గూర్చి పండిత నెహ్రూ ఇలా అన్నారు.

"స్వేచ్ఛా స్వతంత్రాలే నేడు ప్రతి ఆసియా దేశ ప్రజలకూ యుద్ధనినాదాలు. ఫిలిప్పైను దీవులు స్వతంత్ర మయ్యాయి. తమ చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఫిలిప్పైయిన్ ప్రజలకు అభినందనలు అంపుతున్నాము.

"ఈ స్వతంత్రం యథార్థమైనదిగా ఉండాలి. స్వతంత్రమనే మాటను చౌకబారుగా వ్యవహరించడం జరుగుతోంది. స్వతంత్ర దేశాలన్న కొన్ని, ఏ పెద్ద రాజ్యం మిలిటరీ ఆర్థిక యాజమాన్యం క్రిందనో ఉంటున్నవి. కొన్నిచోట్ల స్వతంత్ర దేశమనేపేరున్నా "కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పడినవి. ఫిలిప్పైనుల స్వతంత్రం ఇలాంటిదికాదని ఆశిస్తున్నాము.

"ఆగ్నేయాసియా దేశాలు సన్నిహితంగా ఉండాలి. అది ఆర్థిక వాణిజ్యాలకెంతో ఉపకారమవుతుంది."

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

టెక్స్టైల్‌బోర్డు బండారం

బయటపడిందని కార్నిక్ విశదీకరణ

కోటాబట్టలధర హెచ్చింపు అన్యాయం

ఢిల్లీ, జూలై 6

టెక్స్టైల్ కంట్రోల్‌బోర్డును అమలు చేయవలసిన బట్టల సంపకపు కమిటీలో సభ్యుడు, వి. బి. కార్నిక్, క్రింది ప్రకటన గావిస్తున్నారు:

"టెక్స్టైల్ కంట్రోలుబోర్డు అకస్మాత్తుగా కోటా బట్టల ధరను పెంచటం ప్రజాసామాన్యానికి పెద్ద ఆఘాతంగా కలిస్తుంది. యుద్ధం ఆగిపోవటంవల్ల ప్రజలకు న్యాయంగా ఇదివరకుకంటె ఎక్కువ వరుస లభించాలి. అధికలాభాల పన్ను రద్దుకావటంతో, మిల్లు యజమానులకు చాలా సొమ్ము మిగులుతుంది. ఇందువల్ల సహజంగా బట్టలధరలు పూర్వంకంటె తగ్గుతాయి గదా — అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తగ్గడానికి బదులు హెచ్చుతున్నాయి. పనిగంటల సంఖ్యను 9 నుంచి 8 కి తగ్గించటంవల్ల ఉత్పత్తి పడిపోతూవున్నట్లు టెక్స్టైల్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ కారణం కల్పితమైనది మాత్రమే. ఎందువల్లనంటే, రోజుకు 3 షిఫ్టుల ప్రకారం, 24 గంటలూ మిల్లులు పనిచేయడానికి అవకాశం ఇప్పుడు ఉంది. కార్మికులుకూడా యిందుకు అంగీకరించారు. ఈ సూచనను అమల్లో పెడితే, ఉత్పత్తి పూర్వంకంటె హెచ్చుతుంది. ధరలుకూడా తగ్గుతాయి.

"ఈ మధ్యనే అధికలాభాల పన్ను రద్దుచేయటంవల్ల, మిల్లుయజమానులకు కొన్నికోట్ల రూపాయలు మిగులుతున్నాయి. ఈలాభంలో కొంతభాగాన్ని ధరలుతగ్గించటం మూలంగా ప్రజలకు అందేటట్లు చేయవచ్చు. కార్మికులకు కూలి రేట్లుకూడా పెంచవచ్చు. కాని, యజమానులు ఇవేమీ చేయకుండా, ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించు కోవాలని చూస్తున్నారు.

"టెక్స్టైల్ కంట్రోలు బోర్డుయొక్క బండారం ఇప్పుడు బయటపడింది. బట్టల ఉత్పత్తిని, ధరలను కంట్రోలు చేయడానికి ఆ బోర్డు ఏర్పడింది. కాని, ఆచరణలో, మిల్లు యజమానులే టెక్స్టైల్ బోర్డును కంట్రోలు చేస్తున్నారు. ఈవిధంగా ప్రభుత్వయంత్రాన్ని మిల్లు యజమానులు తమ స్వార్థంకొరకు వినియోగించు కుంటున్నారు. ఈ పద్ధతిని ఇండియా ప్రభుత్వం ఇప్పటికైనా ...

''ఇండియా ఆహార స్థితి దివ్యంగా వుంది

అమెరికా ప్రతినిధి ప్రకటన

పోస్టల్ పనివారి సమ్మె

సంప్రతింపులు జరుపుతామని

పోస్టల్ డైరెక్టర్ జనరల్ ప్రకటన

యూనియనుతో చర్చిస్తాం

ఆగస్టు ఉద్యమంలో పాల్గొన్నవారికి నష్టపరిహారాలు

స్వరాజ్యం గుమ్మంలోకి వచ్చిందట!

(మొదటి పేజీ తరువాయి)

మల్లా దౌర్జన్యాలు

అహమ్మదాబాద్

మత కొట్లాటల ఫలితం

కాంగ్రెస్ - లీగ్ నాయకులు కలిసి తిరిగారు

ప్రజా పరిషత్తుకు సర్వాధికారాలుండాలి

ప్రజా ఉద్యమాల బలపరచాలి

స్వయంనిర్ణయ హక్కు గుర్తించాలి

కా॥ ఫ్రెడ్ జోషి

మూడు నెల్లనుంచి జరుగుతున్న సంప్రతింపుల బండారమంతా చివరికి బయటపడింది. తమ విధానంని గురించి బ్రిటిష్ మంత్రులు చేసిన ప్రకటనల్ని పట్టి చూడాలి. నచ్చి సామ్రాజ్యవాదులైన బ్రిటిష్ మంత్రులు వ్యవహరించిన తీరువల్ల తేలింది. మన నాయకులు గౌరవం దక్కలేదు. అవమానకరమైన పరిస్థితి ఏర్పడింది. ఒక అవార్డు తరువాత మరొక అవార్డును పైనుంచి మన నాయకులమీద బ్రిటిష్ మంత్రులు రుద్దుతూంటే స్వాతంత్ర్యం కోరే భారతీయులందరికి విసుగు, నిస్పృహ కలుగుతున్నాయి. ఏమార్గం అవలంబించాలి అనే సమస్య దేశాన్ని ఎదుర్కొంటోంది.

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ తీర్మానం ప్రకారం, "స్వతంత్ర ఐక్య ప్రజాస్వామిక భారతదేశంయొక్క రాజ్యాంగ చట్టాన్ని ...

... రాన్ని ఎలాగైనా సాధించి తీరుతాం అంటూ లో పలి తమ దొంగనాటకాన్ని ఇంకా యీలోకూడా సాగించాలని బ్రిటిష్‌వారు కృషి చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.

భారతదేశ ఐక్యత ఛిన్నాభిన్నమవుతుంది

భారతదేశ ఐక్యత రక్షించబడిందని పాటను అన్నిటికంటె పెద్ద పాటగా పాడుతున్నారు. వినడానికి బాగుంది. ఐక్యత రక్షించబడటంకాదు భారత దేశంలో అనైక్యత తీవ్రంచేసి, శాశ్వతంగా దేశాన్ని విచ్ఛిన్నం ...

భారతదేశ ప్రజాతంత్రం నాశనమవుతుంది

భారతదేశ స్వాతంత్ర్యం బ్రిటిషు ప్రణాళికలోలేదు

ఉద్యమం అఖిలభారత కాంగ్రెస్ కమిటీదే

సర్వాధికారాలు ప్రజాపరిషత్తుకే

(మిగతా 4 వ పేజీలో)

బ్రిటిష్ ప్రణాళికను తోసిపుచ్చాలి
కేవలం తీవ్ర పదజాలంతోనే ప్రయోజనంలేదు
అఖిలభారత కాంగ్రెసు కమిటీలో అతివాదుల కర్తవ్యం

ఈ వారంలో అఖిలభారత కాంగ్రెసు కమిటీ బ్రిటిష్ మంత్రుల ప్రతిపాదనలను చర్చించి, ఒక అభిప్రాయం ప్రకటిస్తుంది.

ఈ ప్రతిపాదనలను అంగీకరించకూడదని గట్టిగా పోరాడవలసిన బాధ్యత, కాంగ్రెసు మితవాద నాయకుల రాజీవిధానాన్ని ఓడించవలసిన కర్తవ్యం, ఎక్కువగా కాంగ్రెసు సోషలిస్టులమీద, ఫార్వర్డ్‌బ్లాకుమీద పడింది. ఈ గ్రూపులు సామాన్యంగా అతివాద పక్షానికి చెందినవున్నట్లు భావింపబడుతోంది.

అయితే, యీ రెండు పక్షాలవారు నోటి మాటలతో వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చునేమోగాని కొత్త రాజ్యాంగ చట్టం అమల్లోకి రాకుండా చూడటానికి 40 కోట్ల మంది భారతీయుల్ని సమీకరించగల ఒక కార్యక్రమం ఇవ్వగలుగుతారనిగాని, అందుకోసం అఖిలభారత కాంగ్రెస్ కమిటీలో తీవ్రంగా పోరాడగల్గుతారనిగాని, అంచనాకి అవకాశం లేదు. నోటి మాటలతో వారు మితవాద నాయకుల ధోరణిని ఖండించుతూ, ఆచరణలో వారి మార్గాన్నే అవలంబించవచ్చు. త్వరలో విభేదాలను మరచిపోవచ్చు కూడా.

పీపుల్స్ ఏజ్ సంపాదకీయం

కాంగ్రెసు సోషలిస్టు నాయకులు, ఫార్వర్డ్ బ్లాకు నాయకులు, బ్రిటిష్ ప్రభుత్వంతో ఎట్టి రాజీబేరాలు చేయకూడదని ప్రకటించారు. బ్రిటిష్ మంత్రుల ప్రణాళిక వట్టి బూటకమనీ దాన్ననుసరించి జరిగే రాజ్యాంగ నిర్మాణసభ ఎన్నికలలో తాము పాల్గొనమనీ, తెలియజేశారు. బ్రిటిష్ ప్రభుత్వంనుంచి అధికారం లాక్కోవడమే ప్రజల కర్తవ్యమని వారు చెబుతున్నారు. అందుకు పోరాటం ప్రారంభించడమే సరియైన మార్గమంటున్నారు.

మాటలకు - చేతలకుగల తేడా

కాని, వారి మాటలకూ - చేతలకూ ఎంతో తేడా ఉంది. గత కొద్దిమాసాలనుంచి బ్రహ్మాండమైన ప్రజా వెల్లువను మనదేశంలో చూస్తున్నాం. ఆజాద్‌హింద్ విడుదల సందర్భంలోను, నావికాదళం తిరుగుబాటు సందర్భంలోను, అనేక సామాన్యుల పర్యంతం అట్టుడికినట్లు ఉడికిపోయింది. బ్రిటిష్ నిరంకుశ విధానాన్ని యావద్భారతదేశం ఖండిస్తూ ప్రదర్శనాలు చేసింది. అంతేకాదు కార్మికులలో అపూర్వమైన సమ్మె పోరాటాలు ప్రారంభమయాయి. యజమానులతో రాజీ బేరాలు పనికిరావని, కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో, అతివాద శక్తులన్నీ యీ ప్రజా వెల్లువకు బలం చేకూర్చాలి. కాని, కాంగ్రెసు సోషలిస్టు నాయకులు ఈ ఉద్యమాలను సంఘటిత పరచడంగాని, నాయకత్వం వహించడంగాని, చేయలేదు.

పైగా, యీ ప్రజా వెల్లువలో చేరి పని చేద్దామనుకొన్న తమ అనుచర వర్గాన్ని అటంకపరిచారు. వారిలో కమ్యూనిస్టు వ్యతిరేక ద్వేషాన్ని నూరిపోశారు. ఈమధ్యనే జయప్రకాశనారాయణ, తాము ఏపార్టీతోనైనా కలిసి పనిచేస్తామనిగాని కమ్యూనిస్టుపార్టీతో మాత్రం కలియమని ప్రకటించారు. దీనిఅర్థం, అతివాద పక్షాలన్నిటిలో పెద్దదైన కమ్యూనిస్టు పార్టీతో జయప్రకాశనారాయణ సహకారం చేయ నిరాకరిస్తున్నారు. అంటే, అనేక ప్రజా పోరాటాలకు దూరంగా ఉంటామే జయప్రకాశనారాయణ స్థానే ఎందువల్లనంటే, నేడు ప్రజాసామాన్యంలో చాలాభాగం కమ్యూనిస్టుల నాయకత్వంక్రింద పోరాటాలు జరుపుతున్నారు.

రైల్వే సమ్మెను వ్యతిరేకించారు

ఈ మధ్యనాటి అఖిలభారత రైల్వే పనివారల సమ్మె సందర్భంలో కూడా గోచరించింది. సమ్మెను జయప్రకాశనారాయణ అతడు మాటలలో బలపరుస్తూ ఒక ప్రకటన చేసినప్పటికీ, ఆయన ముఖ్య అనుచరుడైన శివనాథ బెనర్జీ రైల్వేకార్మికుల సమ్మెను వ్యతిరేకిస్తూ వచ్చారు. రైల్వే యజమానులకు బలం చేకూర్చారు. కాంగ్రెసు మితవాద నాయకుల ధోరణినే అతడూ బలపరిచారు.

కమ్యూనిస్టుల్ని అణచడం కోసం కాంగ్రెసు నాయకులు ప్రారంభించిన దండయాత్రను కాంగ్రెసు సోషలిస్టులు కూడా అనుసరించారు. కార్మికోద్యమాన్ని చీల్చడంకోసం మితవాద నాయకులు పోటీ సంఘాలు పెట్టి

(మిగతా 13 వ పేజీలో)

(3 వ పేజీ తరువాయి)

స్వయంనిర్ణయ హక్కును స్పష్టంగా ప్రకటించాలి

వెంటనే అధికార మప్పగించాలన్న పైవాటి విషయంలో కాంగ్రెస్ లీగు సహకారాన్ని అపేక్షించాలి. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని మనదేశంలో న్యాయంగా పరిపాలన సాగుతుందని వాగ్దానం చెయ్యాలి.

అన్ని మతాలకు, ముఖ్యంగా ముస్లిములకు, విశ్వాసం కలిగించడంకోసం, సంయుక్తపోరాటానికి సంయుక్త సంఘటనను నిర్మించడంకోసం, స్వయంనిర్ణయ హక్కును నిశ్చయంగా అంగీకరిస్తామని కాంగ్రెస్ ప్రకటించాలి. భారతదేశంలోని ప్రతి జాతీయ ప్రాంతమూ (ఆంధ్ర, బెంగాల్, పంజాబు, సరిహద్దు తమిళ మొదలైనవి) న్యాయంగా ఏర్పడిన సరిహద్దులలోపల విడిపోయే హక్కునుగూడ గుర్తించాలి. ఇలా కాంగ్రెస్ ప్రకటించినప్పుడు బ్రిటిష్ వారిపై ఆధారపడుతున్న తమ నాయకుల ఎత్తుగడలను ముస్లిం ప్రజానీకం అర్థంచేసుకోగలుగుతారు. లీగు నాయకులు ఎంత విరోధించినా ముస్లిం ప్రజానీకం అప్పుడే కాంగ్రెసుతో సహకారంచేయగలదు.

ఇలా స్వయంనిర్ణయహక్కును అంగీకరించడంతోపాటు, జమీందారీ విధానాన్ని, అధికతాలాలు తీయడాన్ని నిర్మూలించేందుకు కాంగ్రెసు మంత్రివర్గాలు కార్యక్రమాన్ని ఆరంభిస్తే సామాన్య ముస్లిం ప్రజలను ఉత్సాహపరచగలదు. అంతేకాక కాంగ్రెసులోని హిందూ ధనికతత్వంపై వారికున్న అనుమానాలు తీరిపోగలవు. అప్పుడు లీగులోనే ఉన్న ముస్లిం జమీందారీ నాయకత్వం కూడా బిక్కటిల్లి అటంకపడే పరిస్థితి ఏర్పడుతుంది. సామాన్య ముస్లిం ప్రజ ఇప్పటికే, మావంటి వారిని త్రోసివుచ్చి అని కోరేముందు కాంగ్రెసు మంది తాత బిర్లాలను తొలగించి వెయ్యాలి. విభజనా అఖండ హిందూ స్థానమా అన్న వివాదమే మనల నేడు ఎదుర్కొంటూ వున్న పెద్ద ప్రధానసమస్య. ఈ వివాదం మూలంగానే బ్రిటిష్‌వారిన్నాళ్ళు మనదేశాన్ని పీ గలుగుతున్నారు. దీనిని కాంగ్రెస్ ప్రజాతంత్ర పద్ధతిలో పరిష్కరించాలి లేకుంటే బ్రిటిష్‌వారు తమయిష్టమున్న పద్ధతిని దీనిని వినియోగించుకుంటారు.

హిందూ ముస్లిం ప్రజాసామాన్యం యొక్క ఆర్థిక పునర్నిర్మాణాన్ని ప్రజాతంత్ర పద్ధతిలో చేస్తామని కాంగ్రెస్ అలా రుజువు చేయగలగాలి. అప్పుడు దారిద్ర్య నిర్మూలనానికి వారి అజ్ఞాన వినాశనానికి పెద్ద ప్రణాళికలు నిర్మించాలంటే స్థాపించు, ముందులు మొదలైన కాలంలో యూనియన్ చేతులో ఉంచడం అవసరమని కాంగ్రెస్ న్యాయంగా వాదించ వీలవుతుంది.

ప్రజాపోరాటాలను బలపరచాలి

సామ్రాజ్యవాదుల పాలనకు వారి దుర్భర పీడనకు వ్యతిరేకంగా అంతిమ పోరాటానికి ప్రజలు సిద్ధమౌతున్న తరుణంలో, సామ్రాజ్యవాదులు విసిరిన్న ఆర దాన్య ప్రణాళికతో రాజీపడటానికి కాంగ్రెస్ నాయకత్వం సంసిద్ధమవుతున్నది.

భారత ప్రజల ఆవేశం ప్రవర్ధమాన మవుతున్నట్లు, ఇటీవల కొన్ని సంఘటనలు సూచిస్తున్నవి. ఆజాద్ హింద్‌ఫౌజు సమ్మెలు, నావికుల తిరుగుబాటు, పోలీసు మిలటరీ ఉద్యోగుల సమ్మెలు వేలకొలదిగా కార్మికులను కదిలించి దేశమంతటా ఉప్పొంగుతున్న సమ్మెల ఒరవడి, జమీందారీ విధానంపై రైతులు నడుపుతున్న ఉద్యమాలూ, సంస్థాన ప్రజల్లోని అసంతృప్తి బ్రహ్మాండంగా పెల్లుబికి కాశ్మీరంలాంటి చోట ప్రజలందరూ తిరుగుబాటు చేస్తుండడమూ ఇవన్నీ మహత్తరంగా ప్రజానీకం ఉద్యమోన్ముఖ మవుతున్నదని చాటుతున్నవి. కాంగ్రెస్ వీనిని ఐక్యపరచాలని తలంచితే, మన ప్రజల శక్తి అంతా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి అయత్తపరచవచ్చునని స్పష్టమవుతున్నది. కాని, అలాచేయకుండా, సామ్రాజ్యవాదంతో రాజీపడాలన్న ఉత్సాహంతో కాంగ్రెసు నాయకత్వం ప్రజాఉద్యమాలను, పోరాటాలను నిరుత్సాహ పరుస్తున్నది.

పెద్దపెట్టున ఆరంభమవుతున్న సంస్థాన ప్రజాఉద్యమాలను కాంగ్రెస్ నిరుత్సాహ పరచడంవల్ల, తమపరంకుశపాలన యథా విధిగానే సాగుతుందిలెమ్మని సంస్థానాధిపతులు హాయిగా ఉంటున్నారు.

సామాన్యంగా, కాంగ్రెస్ మంత్రులు రైతు కార్మికుల ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూండడం మూలాన, ధనికులలో ధైర్యం, ప్రజల్లో నిస్పృహా ఏర్పడుతున్నవి.

సామ్రాజ్యవాదాన్ని సవాలు చేసేందుకు నూతనంగా విజృంభిస్తున్న ఈశక్తులన్నిటినీ ఏకైకపోరాటంలో సంఘటిత పరచాలంటే, పైపోకడలన్నీ తక్షణం ఆగిపోవాలి.

ప్రజాప్రాతినిధ్యానికై, బాధ్యతాయుత ప్రభుత్వానికై, స్వయంనిర్ణయ హక్కుకై నడుంకట్టిన ప్రతిసంస్థాన ప్రజాఉద్యమానికి కాంగ్రెస్ సాయపడాలి.

సంస్థాన ప్రజాఉద్యమాలు త్వరత్వరగా అభివృద్ధిచెందడంవల్ల మన ఉద్యమం విశాలవంతంగా శక్తివంతంగా అవుతుంది. అంతేకాక, బ్రిటిష్ ప్రణాళికకు ఆధారభూతమైన మూలస్తంభాన్ని పడగొట్టగలదు.

అలాగే తమ తాత్కాలిక వాంఛలకై రైతులు, కార్మికులు జరిపే పోరాటాలను ప్రోత్సహించాలి. వారి పోరాటాలను అణచడంలో కాంగ్రెసు మంత్రులు భాగస్వాములు కారాదు. ప్రజాస్వాతంత్ర్యాలకై జరిగే ప్రజల పోరాటం బలపరచాలి.

అంతేకాక, కార్మికులకు జీవితవసతిని బాగుపరిచేందుకు సరిఅయిన వసతులు భీమాలు కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాన్ని ఆరంభించాలి. జమీందారీ విధానాన్ని నిర్మూలించేందుకు నిర్దిష్టంగా నడిచే రైతు పోరాటాలకు సాయపడాలి. బంజరు భూములను రైతులకివ్వాలి. ఋణాదారవసతులను కల్పించాలి. రైతుల అప్పులన్నిటికి "మారిటోరియం" ప్రకటించాలి.

ఇలాంటి విధానంద్వారా రైతులను, కార్మికులను సామాన్య ప్రజలను సంఘటితపరచి బ్రిటిష్ ప్రణాళికకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో ఐక్యపరచగలం.

రాజీ వ్యతిరేక విధానం

బ్రిటిష్ ప్రణాళికకు విరుద్ధంగా పోరాడడం ప్రజా ఉద్యమాలను బలపరచడం వీనిలో ప్రధాన బాధ్యత అతివాదులపై ఉంది. అతివాదులు రాజీని వ్యతిరేకిస్తాము. బ్రిటిష్ బూటకపు ప్లానును వారెరుగుదురు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆవేశం వారికి తెలుసు. దేశ గౌరవాన్ని రక్షించే విధానంకోసం మాట్లాడేందుకు పోరాడేందుకు తగినవ్యవస్థమైనవారా లను ధైర్యాన్ని అతివాదులు సమకూర్చుకోగలరా? ప్రజాతంత్ర సూత్రాలపై ఆధారపడిన పైవిధానంతో మన స్వాతంత్ర్యోద్యమంలోని నూతన దశకు కర్తలుగా వీరు పరిణమించగలరా?

నిరాఘాటంగా బ్రిటిష్ ప్రణాళికను నిరాకరించమని వారు చెప్పాలి. ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాలి. స్వయంనిర్ణయ హక్కును స్పష్టంగా అంగీకరించాలి. అలా చేసినప్పుడే అతివాద శక్తులు రాజీ విధానాన్ని, విచ్ఛిన్న ధోరణిని ఎదుర్కొని దేశ గౌరవాన్ని కాపాడగలవు.

మితవాదులైనంది నాయకులపై విశ్వాసముంచండి అని ప్రజలకు చెప్పే ప్రస్తుత విధానం ఆగిపోవాలి. తమ పనికులపై తమ జీవన వసతులకోసం ప్రజలే పోరాటాలు సాగించమని కోరాలి. మన ప్రజల శక్తి సంతటిని వినియోగించుకోవాలి. అప్పుడే అంతిమ పోరాటానికి సన్నాహం న్యాయమైన గట్టి పునాదులపై సాగగలదు.

మున్నెన్నడూ లేని ఘోరప్రమాదం నేడు మన స్వతంత్రోద్యమాన్ని ఎదుర్కొంటున్నది. దీన్ని తప్పించాలి. తమ రాజీవిధానాన్ని నాయకులు ప్రకటించకుండా అరికట్టాలి.

స్వతంత్రోద్యమానికిది మహదవకాశం. ఇప్పుడు మనం స్వతంత్రాన్ని సంపాదించి మన ప్రజలకు సుఖమయ భవిష్యత్తును నిర్మించాలి.

ఆత్మ గౌరవమా - పరాభవమా
స్వతంత్రమా - దాస్యమా
సౌఖ్యమా - బాధలా
పోరాటమా - శరణాగతమా
ఏదో తేల్చుకోవాలి.

కాంగ్రెస్ తప్పుటడుగువేస్తే, దేశానికి వినాశనం ప్రాప్తిస్తుంది. సరైన మార్గమవలంబిస్తే స్వతంత్ర సౌఖ్యాలకు మార్గమేర్పడుతుంది.

బ్రిటిష మంత్రుల అవార్డుక్రింద ఏర్పడే
రాజ్యాంగ నిర్మాణసభ ఎలా వుంటుంది?

బ్రిటిష్ మంత్రుల అవార్డు ప్రకారం ఏర్పడే రాజ్యాంగ నిర్మాణసభలో ఏం జరుగబోతోంది?

సామాన్యంగా అందర్నీ ఎదుర్కొంటున్న ప్రశ్న ఇది.

అసలు ఈసభ ఎలా ఏర్పడబోతున్నది, ఏయే ప్రాంతాలనుంచి, ఎవరెవరు, ఎంతెంత మంది ఈ సభకు ప్రతినిధులుగా వస్తారో చూస్తే, ఈ రాజ్యాంగ నిర్మాణసభయొక్క గుట్టు తెలిసిపోతుంది.

కంభంపాటి సత్యనారాయణ
[జూనియర్]

మంత్రుల అవార్డు ప్రకారం:

(1) ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలలో సభ్యులుగా ఉన్నవారే రాజ్యాంగ నిర్మాణసభకు ప్రతినిధులను ఎన్నుకుంటారు.

(2) శాసనసభా సభ్యులందరూ కలిసి ఎన్నుకోటంకాదు. ముస్లిం శాసనసభాసభ్యులు ముస్లిం ప్రతినిధులను, పంజాబులో సిక్కు శాసనసభ్యులు సిక్కు ప్రతినిధులను, ఇతర మతాలకు చెందిన శాసనసభ్యులందరూ (హిందూ, షెడ్యూల్డుకాస్టు, క్రిస్టియన్, ఆంగ్లోఇండియన్, యూరపియన్) కలిసి ఇతర ప్రతినిధులను ఎన్నుకుంటారు.

(3) ప్రతినిధుల సంఖ్య: 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున రాజ్యాంగ నిర్మాణసభకు ఎన్నుకోబడాలి. ఉదాహరణకు బెంగాల్‌లోగల 3 కోట్ల 60 లక్షల ముస్లింల తరపున 36 మంది ప్రతినిధులను బెంగాల్ శాసనసభలోని ముస్లింసభ్యులు ఎన్నుకోవాలి. పంజాబులోఉన్న 40 లక్షల సిక్కుల తరపున రాజ్యాంగ నిర్మాణసభకు 4 గురు సిక్కు ప్రతినిధులను పంజాబు శాసనసభలోని సిక్కు సభ్యులు ఎన్నుకోవాలి.

అయితే, ముస్లిములు, సిక్కులు, తప్ప మిగతా జాతులకు కులాలకు చెందిన శాసన సభ్యులంతా కలిసి, వారి మొత్తం జనాభాలో 10 లక్షలమందికి ఒకరు చొప్పున ప్రతినిధుల్ని ఎన్నుకోవాలి.

ఈ విధంగా మొత్తం ప్రతినిధులసంఖ్యను నిర్ణయించేటందుకు జనాభాను ఆధారంగా తీసుకొని 10 లక్షలకు ఒకరని చెప్పినా, ప్రతినిధుల్ని నూటిగా ఎన్నుకొనేహక్కు ప్రజలకులేదని, శాసనసభలలో వివిధమతాలవారు వారివారి సంఖ్యాబలాన్నిబట్టి రాజ్యాంగనిర్మాణసభకు ప్రతినిధుల్ని ఎన్నుకోవాలని, గుర్తించవలసివుంటుందని ఈఎత్తుగడద్వారా రాజ్యాంగ నిర్మాణసభలోకి యూరపియన్ల ప్రవేశం జరుగుతుందని కూడా గుర్తించాలి.

ఉదాహరణకు: 1935 రాజ్యాంగ చట్టం ప్రకారం జనాభానుబట్టి శాసనసభ్యుల సంఖ్య నిర్ణయం జరుగలేదు. తత్ఫలితంగా, నేడు బెంగాల్ శాసనసభలో వారి సంఖ్య 25. అప్పుడు యీ 25 మందికి రాజ్యాంగ నిర్మాణ సభకు ఎన్నికలలో 5గురిని పంపుకునేహక్కు ఏర్పడుతోంది.

ఎన్నిక విధానం

రాజ్యాంగ నిర్మాణసభకు ప్రతినిధుల్ని ఎన్నుకునే విధానం ఎలా ఉంటుందో చూదాం. శాసనసభలో మెజారిటీగా ఉండే పక్షమే ప్రతినిధులందరిని ఎన్నుకొనటానికి వీలులేదు. బెంగాల్ శాసనసభలో నేడు జనరల్ సీట్లు 128 ఇందులో 103 సీట్లుగల ఒక మెజారిటీ గ్రూపురాజ్యాంగనిర్మాణసభకు వారు ఎన్నుకోవలసిన 27 మందిని ఎన్నుకోటానికి వీలులేదు.

దామాషా ఓటింగుపద్ధతి సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ వోటు మూలంగా క్రింద జరగాలి. మెజారిటీనిబట్టి కాదు అంటే ప్రతి ఎం. ఎల్. ఏ కు ఒక వోటు ఉంటుంది. ఈ పద్ధతి క్రింద బెంగాల్ ఉదాహరణ తీసుకుంటే 128 శాసనసభ్యులు కలిసి 27 గురును రాజ్యాంగ నిర్మాణసభకు ఎన్నుకోవాలంటే; 5 వోట్లు సంపాదించగలవారెవరైనా రాజ్యాంగ నిర్మాణసభకు ఎన్నుకోబడవచ్చు. అంటే బెంగాల్ శాసనసభలోని 25 గురు యూరపియన్ సభ్యులు కలిసి 5 గురు ప్రతినిధులను రాజ్యాంగ నిర్మాణసభకు పంపుకోవచ్చునన్న మాట.

దామాషా ఓటింగుపద్ధతి సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ వోటు అత్యుత్తమమైన ఎన్నికల విధానమైనప్పటికీ, ఇండియాలో దీన్ని దుర్వినియోగ పరచి యూరపియన్లను రాజ్యాంగ నిర్మాణసభలోకి తీసుకురావటానికి బ్రిటిష్ మంత్రులు వినియోగ పరుస్తున్నారు. ఈమధ్య యూరపియన్‌గ్రూపు నాయకుడు ఒక ప్రకటన చేస్తూ తాము యూరోపియన్ ప్రతినిధినినిలబెట్టమనీ కాని తమచెప్పుచేతలలో ఉండే అభ్యర్థులకు వోటుచేస్తామనీ చెప్పారు.

ఈ విధంగా వివిధరాష్ట్ర శాసనసభల నుంచి ఎన్నుకోబడిన ప్రతినిధులందరూ కలిసి రాజ్యాంగ నిర్మాణసభగా ఏర్పడి ఒకేఒక సమావేశం జరుపుతారు. అందులో చైర్మన్‌ను ఇతర ఆఫీసర్లను ఎన్నుకొని, మైనారిటీల సలహా సంఘాన్ని ఏర్పరుస్తారు. వెంటనే రాజ్యాంగ నిర్మాణ సభ్యులంతా 3 భాగాలుగా విడిపోయి వారివారి ప్రాంతాల రాజ్యాంగ నిర్మాణాన్నిగురించి చర్చించి చట్టాలను తయారుచేస్తారు.

మొదటిగ్రూపు: మెద్రాసు, బొంబాయి, మధ్యరాష్ట్రాలు, సంయుక్త రాష్ట్రాలు, బీహారు ఒరిస్సా.

రెండవగ్రూపు: బెంగాలు, అస్సాం.

మూడవగ్రూపు: పంజాబు, పశ్చిమోత్తర సరిహద్దురాష్ట్రం, సింధు, బెలూచిస్థానం.

పై మూడు ప్రాంతాలకు వేరు వేరుగా రాజ్యాంగచట్టాలు తయారుచేసిన తర్వాత, అందరు ప్రతినిధులూ, ఈమారు సంస్థానాల ప్రతినిధులతోకూడా కలిసి సమావేశమయి అఖిలభారత రాజ్యాంగ చట్టాన్ని తయారు చేయుటకు పూనుకుంటారు.

అఖిలభారత రాజ్యాంగ నిర్మాణసభలో బ్రిటిష్ ఇండియానుంచి 296 గురు సంస్థానాలనుంచి 93 గురు మొత్తం 389 మంది సభ్యులుంటారు.

సంస్థానాలనుంచి వచ్చేది ప్రజా ప్రతినిధులు కారు.

రాజకీయపక్షాల బలాబలాలు

ఒక బ్రిటిష్ ఇండియానుంచి వచ్చే 296లో రాజకీయపక్షాల ప్రకారం ప్రాతినిధ్యం ఈ క్రిందివిధంగా ఉంటుంది

కాంగ్రెసు	192
ముస్లింలీగు	70
ఇతర ముస్లింలు	8
ఇతరులు	14
యూరపియన్లు	11
బెలూచిస్తాన్	1
	296

అందువల్ల సంస్థానాల నుంచి వచ్చే 93 గురు యూరపియన్లు 11 గురు కలిసికాంగ్రెసు లీగుల మధ్యచేరి మొత్తం రాజ్యాంగ విషయాలలో ఒక బాలెన్సింగు గ్రూపుగా నాటకం ఆడటానికి వీలుంటుంది.

బ్రిటిష్ ఇండియా లో వివిధ రాష్ట్రాలనుంచి రాజ్యాంగ నిర్మాణసభకు ప్రాతినిధ్యం

ఎ. గ్రూపు రాష్ట్రాలు

రాష్ట్రం	జనరల్	ముస్లిం	సిక్కు	మొత్తం
మద్రాసు	45	4	—	49
బొంబాయి	19	2	—	21
సంయుక్త రాష్ట్రాలు	47	8	—	55
బీహారు	31	5	—	35
మధ్యరాష్ట్రాలు	16	1	—	17
ఒరిస్సా	9	0	—	9
అజ్మీరు కూర్గు ఢిల్లీ	3	—	—	3
పంజాబ్	6	16	4	28

బి. గ్రూపు రాష్ట్రాలు

రాష్ట్రం	జనరల్	ముస్లిం	సిక్కు	మొత్తం
సరిహద్దు రాష్ట్రం	—	3	—	3
సింధు	—	1	—	1

సి. గ్రూపు రాష్ట్రాలు

రాష్ట్రం	జనరల్	ముస్లిం	సిక్కు	మొత్తం
బెలూచిస్తాన్	1	3	—	4
బెంగాలు	27	33	—	60
అస్సాము	7	3	—	10
	213	79	4	296

మొదటి గ్రూపు

మెద్రాసు, బొంబాయి, సంయుక్తరాష్ట్రాలు, బీహారు, మధ్య రాష్ట్రాలు, ఒరిస్సా—వీటితో బాటు కూర్గు, అజ్మీర్ మార్వార్, ఢిల్లీ కూడా కలుపుతారు.

ఈ గ్రూపులో ప్రాతినిధ్యం ఇలా ఉంటుంది:

కాంగ్రెసు	156
లీగు	17
లీగుకు చెందని ముస్లింలు	3
యూరపియన్లు	4
ఇతరులు	10
	190

ఇందులో కాంగ్రెసుకే అత్యధిక బలం ఉంటుంది.

రెండవ గ్రూపు

బెంగాల్, అస్సాము ప్రస్తుత సూచనలను బట్టి, ప్రాతినిధ్యం ఈ క్రింది విధంగా ఉంటుంది:

ముస్లింలీగు	35
లీగుకు చెందని ముస్లిములు	1
కాంగ్రెసు	24
యూరపియన్లు	7
ఇతరులు	3
	70

ఇందులో, బ్యాలట్‌మిల్లు యజమానులైన యూరపియన్లకు మంచికీలకస్థానం ఉంటుంది వారు కలిస్తేనే లీగుతో సమానపోటీ సాధ్య పడుతుంది. బెంగాల్ అస్సాము రాజ్యాంగ భవిష్యత్తు వారిచేతుల్లో ఉంది.

మూడవ గ్రూపు

పంజాబు, సరిహద్దు రాష్ట్రం, సింధు—వీటితో బెలూచిస్థానం ప్రతినిధి గూడా ఉంటాడు. (ఈబెలూచి ప్రతినిధి ఎన్నుకోబడాలో లేక నామినేట్ చేయబడాలో ఇంకా తేలలేదు)

మొత్తం ఈ గ్రూపు ప్రాతినిధ్యం ఇలా ఉంటుంది:

ముస్లింలీగు	18
ఇతర ముస్లింలు	2
కాంగ్రెసు	12
అకాలీ	3
బెలూచీ	1
మొత్తం	36

బెలూచీ ప్రతినిధి, అకాలీలు కలిసి 4 గురూ రెండు పెద్ద గ్రూపుల మధ్య బాలెన్సింగు గ్రూపుగ తయారుకావటానికవకాశాలున్నవి. యూనియనిస్టులు, సయ్యదు గ్రూపు కాంగ్రెసుతో కలిస్తే, కాంగ్రెసు - లీగులమధ్య బెలూచీ, అకాలీ 4 గురు ప్రతినిధులు కీలక స్థానాన్ని ఆక్రమిస్తారు.

రాజ్యాంగ నిర్మాణ సభకు మద్రాసు నుంచి వెళ్లేవారు

రాజ్యాంగ నిర్మాణసభకు మద్రాసు శాసనసభనుంచి కాంగ్రెసు, లీగుల తరపున ఈ క్రిందివారు సభ్యులుగా నిలబడతారు.

కాంగ్రెసు

(1) రాజాజీ, (2) పట్టాభి, (3) గోపాలస్వామి అయ్యంగారు, (4) సర్ అల్లాడి, (5) బి. శివరావు, (6) కె. సంతానం, (7) కమలాదేవి చటోపాధ్యాయ (8) అమ్ముస్వామినాధన్.

వీరుగాక ఇద్దరు ఇండియన్ క్రైస్తవులకు, ఒక ఆంగ్లో ఇండియన్‌కు కూడా కాంగ్రెస్ తరపున స్థానం యిస్తారు.

లీగ్

(1) బి. పోకర్, (2) మహమ్మద్ ఇబ్రహీం, (3) మహబూబ్ అలీబేగ్, (4) అబ్దుల్ సత్తార్.

బడబానలం

నార్ల చిరంజీవి

అది కాశ్మీర ప్రజా గర్వం
విదలించిన బడబానలం
రాజుల రక్తచరిత్రకు
రచించిన భరత వాక్యం!

★

కవిరాజుల స్వప్నంలో
కవితా భూతలస్వర్గం
విరంతుల నటరాజులు
నర్తించిన రమ్య వేదిక!
ఆ నందన వన వాటికలో
ఆక్రోశించే విరుపేదలు
ఆ శ్మశాన వాటికలో
అగర్వు శ్రీమంతులు!
దరిద్రులను కాల్చుకు తినే
ధనవంతుల శీరాగం
తనివితీరని యే దయ్యాలో
తల విరబోసిన శ్మశానం
రాజెవరో? రైతెవరో?
ఏ జాతిని అన్వేషనే?
రక్తపిపాసుల పాలన
దిక్కార్పితుల వేదన
హిందూ ముస్లిమ్ నెత్తుటిలో
హిమాలయం మునుగుతోంది
శ్రీ పుష్పముల శవాలతో
శీలంనవి శేలతోంది
క్రొమ్నెత్తుటితో వికసిన
కుంకుమతోటల శ్రీనగరం
చరిత్రకారుల దృష్టిలో
భారవి దారిత్రక వర్యం!

★

అది కాశ్మీర ప్రజాగర్వం
విదలించిన బడబానలం
రాజుల రక్తచరిత్రకు
రచించిన భరతవాక్యం

కాశ్మీరు ప్రజానాయకుడు

షేక్ అబ్దుల్లా జీవిత చరిత్ర

వాసిరెడ్డి భాస్కరరావు

మన విశాల భారతదేశంలో మూడో వంతు భూభాగం స్వదేశ సంస్థానాధీశ్వరుల స్వాధీనంలో ఉంది. కాశ్మీర సంస్థానం భారతదేశంలో ఉన్న అన్ని సంస్థానాలకంటె వైశాల్యంలో పెద్దది. కమ్మని ఎంతో పుగా ప్రకృతి సౌందర్యంతో కళకళలాడుతూ ఉండే ఆ కాశ్మీరు దేశప్రజల జీవితం నేటి సంస్థానాధిపతి రాజుల పరిపాలనలో నరక తుల్యంగా మారింది. సంస్థానాల చరిత్రలో ఇంతవరకు కనివిని ఎరుగని బ్రహ్మాండమైన ప్రజాపోరాటం నేడు కాశ్మీరులో జరుగుతూ ఉంది. ఈ ప్రజాఉద్యమానికి నేతృత్వం నాయకుడు షేర్ కాశ్మీర్ (కాశ్మీరు సింహం) షేక్ అబ్దుల్లా

బాల్యం - చదువు

శ్రీనగర్ (కాశ్మీరు రాజధాని) పట్టణానికి సమీపంగా ఉన్న సీరా అనే గ్రామంలో అబ్దుల్లా 1905 డిశెంబరు 5 వ తేదీన జన్మించాడు. అతడు ఏడుమంది ఒక మహమ్మదీయ మతగురువు దగ్గిర ఖురాన్ పాఠం చదువుతూ ఉండేవాడు. ప్రైమరీ స్కూల్లో చేరి రెండవ తరగతివరకు చదివాడు. "చదివినచదువు చాల్లే ఇక అబ్బాయి ఇక పనిచేస్తుకో" అని నూనె చేతికిచ్చారు పెద్దన్న. 'కాశ్మీరు శాలువాలు తయారుచేయడానికి. కాని అబ్దుల్లా చిన్నన్న అందుకు అంగీకరించలేదు. తమ్ముడికి చదువుచెప్పించాలని పట్టుబట్టాడు. ప్రైమరీ చదువు తర్వాత హైస్కూలు చదువుకూడా పూర్తి అయింది. శ్రీ ప్రతాప కాలేజీలో చేరాడు కాలేజీకి ఇంటికి రామపోవు 12 మైళ్ళ దూరం. ప్రతి

రోజూ 12 మైళ్లు నడిచి కాలేజీకి వెళ్ళుతూ ఉండేవాడు. చదువుకూడా ముందు ఒక దాక్తరు అవ్వాలి అనే ఉద్దేశంతో సైన్సుగ్రూపు తీసుకున్నాడు. మధ్య మధ్య ఎన్ని ఆటంకాలు కలిగినా యమ్. యస్. సి. (అలిఘర్ యూనివర్సిటీ) పూర్తిచేశాడు.

రాజకీయాల్లోకి

గాంధీజీ సందేశం దేశం నలుమూలలా మారుమోగుతూఉన్న రోజులవి. స్వరాజ్య పోరాటం విరామం లేకుండా ఉరవళ్లు పరవళ్లు తొక్కుతూ ముందుకు పోతూఉంది. ఆ సత్యాగ్రహ సమరశంఖారావం బ్రిటిష్ ఇండియా సరిహద్దుల్ని దాటి సంస్థానాల్లో కూడా ప్రతిధ్వనించింది.

అబ్దుల్లా హృదయంలోకూడా ఆ స్వాతంత్ర్య జ్యోతి ప్రకాశించింది. తన సోదర కాశ్మీర ప్రజలు పడుతూఉన్న కడగండ్లు కండ్లకు గట్టినట్లు కన్పించాయి. ఉద్యోగం ఆశ వదులుకున్నాడు. ప్రజాసేవే తన జీవిత పరమావధి అనుకున్నాడు. ప్రజలు అనుభవిస్తూ ఉన్న హృదయ విదారకబాధల్ని చిత్రిస్తూ రాజాగారి సముఖానికి అర్జీలు పంపించాడు. కాని ఆ కాగితాలు బుట్టదాఖలు అయ్యాయి. "అధికార రోగపూరిత అహంకారకవాట" ముందు మొరపెట్టుకోవడం వృథాప్రయాస అనుకున్నాడు. ప్రజల్లోనే పూర్తిగా ప్రచారంచేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంకోసం "కాశ్మీర్ ముసల్మాన్" అనే పత్రికను స్థాపించాడు.

ప్రభుత్వం వెంటనే ఆ పత్రికను నిషేధించింది. మరో పత్రికను ఆరంభిస్తే దానికి కూడా అదేగతి పట్టింది.

శ్రీనగరులోనే ఉండి రాజకీయరంగంలో పనిచేయాలి అనుకున్నారు అబ్దుల్లా. కాని అందుకు అక్కడి అధికారపరిస్థితులు అనుకూలంగా లేవు. అందువల్ల శ్రీనగరులోనే సైన్సు టీచరుగా కొన్నాళ్లు పనిచేశారు. టీచరుగా పనిచేస్తూనే ప్రజాఉద్యమంలో కూడా పాల్గొంటూ ఉండేవారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి అబ్దుల్లాను శ్రీనగరుకు దూరంగా మరో స్కూలుకు మార్చింది. అందుకు అబ్దుల్లా అంగీకరించలేదు. అంతటితో ఆ ఉద్యోగానికి ఒక సలాం గొట్టి బైటపడ్డారు.

ప్రజా ఉద్యమం

సంస్థానాధికారుల నిరంకుశ ప్రవర్తన రోజురోజుకు ముదిరిపోయింది. ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తూ అనేక సభలు సమావేశాలు జరిగాయి. ఒక ప్రజాసేవకుణ్ణి అరెస్టుచేసి ఉరిదీయడంవల్ల సంస్థానమంతటా తీవ్రమైన ఆందోళన బయలుదేరింది. ప్రభుత్వం "మార్షల్ లా"ను అమల్లో పెట్టింది. ప్రజలు దుకాణాలు మూసివేశారు. ప్రభుత్వం కాల్పులు సాగించింది. వందలకొలది ప్రజలు బలి అయిపోయ్యారు. అబ్దుల్లాకు 1931 లోరెండు సార్లు 1932 లో ఒకసారి ప్రభుత్వం జైలు శిక్ష విధించింది

జైలునుంచి విడుదలై బైటికివచ్చిన వెంటనే అబ్దుల్లా 1932 అక్టోబరులో "కాశ్మీరు మహమ్మదీయ మహాసభను" స్థాపించారు. అది కేవలం మహమ్మదీయ మహాసభ అయినా వివిధమతాలకు చెందిన ప్రజలందరి యోగక్షేమాల్ని దృష్టిలోపెట్టుకొనేపనిచేసింది.

ప్రజాందోళన ఫలితంగా ప్రభుత్వం 1934 లో ఒక నూతన రాజ్యాంగ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈచట్టం ఒక పచ్చిబూటకం. ఇందులో ప్రజాపాలనకు ఏ మాత్రం చోటివ్వలేదు. (దీన్నిగురించిన వివరాలు ఇదివరకే ప్రజాశక్తిలో ప్రకటించడమైంది).

షేక్ అబ్దుల్లా నాయకత్వాన ప్రజా ఉద్యమం తీవ్రంగా బ్రహ్మాండంగా బలపడింది 1938 లో మళ్ళీ ప్రభుత్వం అబ్దుల్లాను అరెస్టుచేసి జైల్లో పెట్టింది.

1932 లో స్థాపించబడిన మహమ్మదీయ మహాసభ 1939 లో కాశ్మీరు జాతీయ మహాసభగా మార్చబడింది.

"కాశ్మీరసింహం" అబ్దుల్లా నాయకత్వాన కాశ్మీరు జాతీయమహాసభ నేటి చరిత్రాత్మకమైన పోరాటం నడుపుతూవుంది. సంస్థానచరిత్రలో ఇది ఒక అపూర్వఘట్టం (కాశ్మీరు పోరాటాన్నిగురించి ఒక ప్రత్యేక పుస్తకమే అచ్చుఅవుతోంది. వివరాలు అందులో వ్రాస్తాము.)

అబ్దుల్లాను గురించి నెహ్రూ ఈవిధంగా చెప్పారు.

"షేక్ అబ్దుల్లాను కాశ్మీరులో ఇంటింటా ఆరాధిస్తూ ఉంటారు. అబ్దుల్లాను గురించి అక్కడి ప్రజలు అనేక చిత్ర విచిత్రమైన కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ "కాశ్మీరసింహం" మీద ఎన్నో పద్యాలు అల్లారు. ఎన్నో పాటలు రాశారు. అబ్దుల్లా వారు అత్యంత ప్రియమిత్రుడు. అతనివల్ల వారు అమూల్యములు. కాశ్మీరు స్త్రీలు పాడే పెండ్లిపాటల్లో ఇదొకటి.

"కాశ్మీరకేసరి తలపై కిరీటము, అమహమ్మదే మాకు అర్హుడౌగా"



గ్రంథావలోకనం

ప్రేమచందు కథలు

అనువాదం. దిగవల్లి శేషగిరిరావు
85 పేజీలు: వెల 1—0—0

రసమయ

(కథల సంపుటి)
మూలం శ్రీ ప్రభాతకుమారముఖోపాధ్యాయ
అనువాదం: శ్రీ దిగవల్లి శేషగిరిరావు
130 పేజీలు: వెల 1—4—0

ప్రచురణ కర్తలు:
అరుణ ప్రచురణలు: వెరైటీ ఏజన్సీ,
బెజవాడ.

మొదటి పుస్తకంలో సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమచంద్‌గారివి 6 కథలున్నాయి "ఎవరు తెచ్చిన గడియారం" "పతివ్రత" "అప్పుడు" అను మూడు కథలు కొన్ని ఆదర్శాలను నిరూపించడానికి ప్రేమచంద్‌జీ చిత్రించారు. వీటిలో ప్రేమచంద్‌జీ సృష్టించినపాత్రలు వాస్తవిక ప్రపంచానికి అతీతమైనవి అనిపించుతాయి. కాని, వాటిలో అన్ని, పరిసరాలను సహజంగా చిత్రించి వారు సృష్టించిన ఆదర్శపాత్రలు కూడా సహజమైనవే అనే భావాన్ని గలిగించే అంత చక్కగా రచయిత చిత్రించ గలిగారు.

"లాటరీ" "కష్టంలేని కీర్తి" "శ్రాద్ధ భోజనము" అనుకథలలో జీవితంలోని సత్యాలను వాస్తవికంగాచిత్రించారు. ఆ కథలన్నిట్లోకొన్ని విశ్వమానవుల అర్థవంతమైన భావాలు సామాజికాలను పరిశీలించాలనిపిస్తుంది. రావి వారూ కాలము—ఈ ప్రసిద్ధికెక్కిన పాత్రలను చిత్రించిన విధానం అపూర్వంగా ఉంది.

వారిమధ్య వచ్చే తగవులు. కీచులాటలు—యివన్నీ చక్కగా చిత్రించారని అర్థవంతంగా చెప్పాలి. సుమా - సహజంగా చిత్రించబడ్డాయి. "శ్రాద్ధ భోజనం"లో ఒక సరళమైన కుటుంబీకుల మనస్తత్వాన్ని ఏ విధంగా 'ఆకలి' ముంచెత్తుతుందో చెప్పాలి. కాని ఆ కుటుంబం అవస్థపడుతూంటే తోటి కులస్తులు తమకేమీ పట్టనట్లు ఉంటారు. ఒక ఏడవరోజు ఇంట్లో ఆకుటుంబం తలదాచుకుంటే మరీ కూతురును ఒక వృద్ధుడికిచ్చి పెండ్లిచేసి కులస్తులు మళ్ళీ తయారు. అవదలో అరు కొని భాగ్యవంతులయిన కొందరి దౌర్జన్యానికి ఆ కుటుంబం ఆహుతిఅయిపోతుంది.

"రసమయి"లో "కాశీజ"; "అనుమానము"; "రసమయి"; "మాతృహీనుడు" అను ఐదుకథలున్నాయి. వీటిలో అద్భుత ఘటనలను ప్రవేశపెట్టే ఆసక్తియం వుంది. అందుచే అక్కడక్కడ వాస్తవికతకు దూరమవుతూ యిమిడించుతాయి. ఉదాహరణకు "కాశీజ" అనే కథలో సారీ కుటుంబాన్ని వ్యాపారస్థుడు ఎలాదోచుకునేది వాస్తవికంగా చిత్రించారు. కాని కాయిస్తులోని ప్రాణమూని వద్యాని చెప్పిన వలపోతల్లో సారీ సాహుకారు మంచి రసం గుంటగలుగుతారు. అద్భుతంగా పాఠకుని ఆకర్షించుతుందేగాని వాస్తవికత కాదు.

రెండు పుస్తకాలనూ తెలుగులోకి అనువాదం చేసింది. శ్రీ దిగవల్లి శేషగిరిరావు గారు సర్దుబాటుమంచి అనువాదం సరళంగా నడిచింది. ఇతరసాహిత్యం నుండి అనువాదాలద్వారా తెలుగుతల్లికి అలంకారాలు కూర్చుతున్న అనువాదకులు. ప్రశంసనీయులు ప్రకాశకులు.

●

డాక్టర్ కొట్నీస్

రచయిత: ఖ్వాజా అహమ్మద్ అబ్బాస్
అనువాదం: రావు.

నళినీ సంస్కృత గ్రంథమండలి.
మద్రాసు
128 పేజీలు వెల 1-0-0

చైనాకువెళ్ళిన కాంగ్రెసు వైద్యదళ చరిత్రను అహమ్మద్ అబ్బాస్ గారు యీ గ్రంథంలో నైపుణ్యంతో చిత్రించారు. చైనా ప్రజలు భారతవైద్యులను ఎలాసోదరభావంతో ఆహ్వానించారో, తెలిపారు. ఆ సాహసు దురాక్రమణకు, బాంబుల వర్షానికి గురియైన చైనా ప్రజలకు సేవచేయడంలో భారత వైద్యులు నిమగ్నులయ్యారు. వారిలో ఒకరైన డాక్టర్ కొట్నీస్ ఆత్మార్పణ మొనర్చారు చైనా స్వాతంత్ర్య మహాయజ్ఞంలో భారతదేశం అర్పించిన సమిధ అతడు. ఈ చరిత్రను చదివి పాఠకులు స్వాతంత్ర్యకొరకు పోరాడే ప్రజలందరూ సోదరులని, తోటి పైనికులని గ్రహించగలుగుతారు.

రావుగారి అనువాదం సరళంగానడిచింది. ఇలాంటి చక్కని రచనలను ప్రకటించుతున్న నళినీ సంస్కృత గ్రంథమండలివారు అభినందనీయులు.

— చంద్రం

చిన్న కథ

నాయకుని జననం

అనంతనారాయణయ్య

ఉగాది పండుగింకా రెండు రోజులుంది. సుబ్బి రోజూటికంటే పెందలాడే యింటికి వెళ్ళాలని త్వరత్వరగా తన పనులన్నింటినీ ముగించుకుని దొరసాని నడిగింది. అప్పుడేనిగనిగలాడే నూత్నా భరణాలతోనూ. పువ్వులతోనూ. అలంకరించుకున్న చిన్న పర్వతంలాంటి ఆ యజమానురాలు సుబ్బి పనులన్నిటినీ తనిఖీచేసింది. ఎక్కడా ఏలోటూ కనుపించలా "సరేవెళ్ళు" అన్నది సుబ్బితన బుట్టనిండా చద్ది అన్నం. కూర పెట్టించుకుని పెందలాడే యింటికి చేరుకుంది.

అప్పటికి సాయంత్రం 6 గంటలయినది. సుబ్బడు ఎనిమిదింటికిగాని ఇల్లు చేరుకోడు: ఇంకా చాలా టైముంది. సుబ్బి అన్నంబుట్టవంక చూసింది. చెడిపోయినట్టుంది. చెడు వాసన కూడా కొట్టింది. రుచి చూచింది. బాగుందిలా. సుబ్బడు తామిద్దరికోసంకష్టపడి రోజల్లా రిక్షాలాగుతాడు. రాత్రి పొద్దుపోయ్యే టప్పటికి ఆకలితో, అలసటతో యింటికి చేరుతుంటాడు. సుబ్బి ఆలోచించింది. అన్నం మళ్ళీ వండుదామనుకుంది.

అన్నం తయారయింది. కాని కూర సంగతేమిటి? దొరసాని పెట్టినకూర బాగానేవుంది. వండక్కర్లేదు. సుబ్బి కాళ్ళు చేతులూ కడుక్కుని వాకిట్లో కొచ్చి కూర్చుంది సుబ్బడిరాకను వీక్షిస్తూ. రేపు పండగకి కొత్తచీర కొనమని భర్త నడుగుదామనుకుంది. తన దొరసాని, పిల్లలకీ, తనకీ బండెడుబట్టలు తెప్పించుకుంది. అబ్బ! ఏం అందంగా వున్నయ్యవీ! ఆ జపానుసిల్కు చీర సన్నగా కట్టుకోడానికి ఎంతముచ్చటగా వుంది. ఆచీరను తానుకూడాదాటుగా ముట్టుకు చూసింది సుబ్బి. తనక్కూడా అటువంటి చీరవుంటే ఎంత బావుండును! ఒకసారి తన వంక, గుడిసె వంకా చూసుకుని అవి మన మెక్కడ కొనగల్గుములే అని ఒక్కనిట్టూర్పు విడచివూరుకుంది. తన యజమాని రెడ్డిగారి పెదబాబు గుర్తుకొచ్చాడు. తన కోరిక నెరవేరిస్తే ఎంతచక్కటి చీర యిస్తానన్నాడు! మూర్ఖుడు కనురెప్ప వేయకుండా చూస్తాడు తనని. ఛీ! అదెన్నటికీ జరుగదు. తన చినిగిపోయిన రవిక బదులు యింకోరవిక కుట్టించమని భర్త నడుగుదా మనుకుంటూ కూర్చుంది.

ఇంతలో సుబ్బడు రిక్షా యీడ్చుకుంటూ మలుపుతిరిగాడు. ఊర్పులేక యీడుస్తూవచ్చి కాళ్ళారజాపి గోడకు ఏలగిలబడ్డాడు. రోజూటి మాదిరిగా యీవేళ సుబ్బిని మాట్లాడించలేదు. దూరముగా అందమైన నీలాకాశాన్ని. దాన్నంటి విద్యుద్దీపాల్లా వెలిగే నక్షత్రాల్నీ చూస్తూ అల్లాగేవుండి పోయాడు. సుబ్బి మొదట భర్తను మాట్లాడించ

డానికి జంకినప్పటికీ మెల్లిగా అతడి భుజంమీద చేయివేసి. "మళ్ళీ పోలీసు వాడేమన్నా చేశాడా?" అని అడిగింది.

నీరసంగా తల త్రిప్పుతూ ఈ మళ్ళీ ఆ గాడ్దికొడుకే తయారయ్యాడు. తప్పుడు కేసుపెట్టి రోజల్లా సంపాదించిన రెండు రూపాయలు కాజేసిగాని విడిచిపెట్టలేదు" అన్నాడు.

అంతే! పెద్దపండుగపూటా తనకు కొత్తరవిక లేకపోవడమన్నమాట అని సుబ్బి అనిపోయిందిగాని. భర్త నిస్సహాయతను జూచి అనలేక పోయింది.

* *

ప్రక్క షావుకారిగారింట్లో నుంచి గడియారం పది కొట్టింది. సినిమాహాలు నుండి జనం యీలలు, నవ్వులు, పాటలతో యిండ్లకు పోతున్నారు. "సినిమా కూడా వదిలారు. లేరా భోంచేద్దాము. మన కష్టాలకిక అంతులేదులే" అంది సుబ్బి.

సుబ్బి వండిన అన్నంతో దొరసాని పెట్టినకూరతో భోజనాలు ముగించుకుని ఆ కటిక నేలమీద ఒకరిప్రక్క నొకరు పండుకున్నారు. సినిమా హాల్లోనుండి "ఊగెదా ఊయలా" అనే పాట వినబడుతూంది, సరిగ్గా అదేపాట విన్న పెళ్ళిచూపులకు వచ్చిన వారిముందు పాడింది రెడ్డిగా రమ్మాయి. ఇంతలో పెదబాబు గుర్తుకొచ్చాడు. వెంటనే అసహ్యించుకుంటూ అతణ్ణి మర్చిపోవాలని భర్తవైపు తిరిగింది. సుబ్బడు మేల్కొనే వున్నాడు ఏదో ఆలోచిస్తున్నాడు. ఆమె ఏదో చేద్దామనుకుంది. తన చినిగినరవిక విప్పి మడతబెట్టి తలక్రిందబెట్టింది. భర్త వైపుదగ్గరగావంగి అతని మెడకు తన చేతుల్నిచుట్టి గాఢాలింగనము చేసింది. ఆమెలో పెల్లుబికిన యువకత్వం, నల్లని కురులు, ఆఅందమైనశరీరం. సుబ్బిగాడు ప్రపంచకాన్ని మర్చిపోయేటట్లు చేసినై. పోలీసు దయ్యాల్నీ. రిక్షాయజమాని సతాయింపుల్నీ. దయ అంటూ ఏకోశానా కనబడని మునిసిపల్ టాక్సు ఆఫీసర్నీ. సర్వకష్టాల్నీ మర్చిపోయాడాకాసేపు సుబ్బడు.

తెల్లవారిలేవగానే కొంటెతనంగా "రవికెందుకని విప్పదీశేవ్" అని భార్యనడిగాడు సుబ్బడు.

"నాకున్నదా రవికొక్కటే అదైనా సగం చినిగింది" అని మామూలు ధోరణిలో సుబ్బి అంది.

"అయితే"? అన్నాడు సుబ్బడు నవ్వుతూనే.

"అయితేనా"? కోపంగాఅంది సుబ్బి "నేవిట్లా రెడ్డిగారిపనిలోకి వెళ్ళలేను"

మామూలుధోరణిలోనే "ఎందుకనేమిటి"? అన్నాడు సుబ్బడు.

పెదబాబువిషయం చెప్పాలా వద్దా అనే సమస్య ఎదుర్కొంది సుబ్బిని. ఆ విషయం చాలాదాకావచ్చింది. ఇకచెప్పాల్సిందే. "ఎందుకనా? ఏపని చెయ్యటోయినా ఏమూలోవుంది పెదబాబుఎగాదిగా అదేపనిగా నావంక చూస్తూవుంటాడు" అంది.

సుబ్బడు విషయమంతాగ్రహించాడు. పెదబాబుమీద పట్టరాని కోపంవచ్చింది. అయితేమేం? పేదవాడికోపం ఎంత న్యాయమైనదైనా యేంచేస్తుంది? సంఘం వాణ్ణి నిస్సహాయుడుగా చేసేసింది. కాసేపు ఆగి "ఇక యీరోజునుండి పనిలోకి వెళ్ళబోకు. రోజూటికంటె ఎక్కువ కష్టంచేసి ఎక్కువ మిగుల్చుతాను. దానితోనే కొత్తరవికలు కుట్టించుకుందుగాని' అన్నాడు.

"పోలీసు లంచాల్ని తప్పించుకునేదెలా" అంది నిరాశతో సుబ్బి.

సుబ్బడు ఆవేశంతో "ఇక పోలీసువాళ్ళ ఆటలు సాగనియ్యం. ఇప్పటికే పడాల్సిన బాధంతా పడ్డాం. ఈ పట్టణంలోని ఎనిమిదివందలమంది రిక్షావాళ్ళం కలసి సంఘంపెడతాం. పెద్దపెద్ద బాబులందరికీ ఏవిధంగా సంచరించాలో బుద్ధి చెప్తాం" అన్నాడు.

సుబ్బడు దృఢవిశ్వాసంతో నిలబడ్డాడు. అతనిముఖంలో పీడితప్రజలపాతదనిక ప్రపంచాన్ని బ్రద్దలుగొట్టి కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి సిద్ధపడి లేగిందారనే భావం స్పష్టంగా కనబడుతోంది.

ఎనిమిది వందలమంది కష్టజీవులకు నాయకుడు కాబోయే తన భర్త ముఖంవైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది సుబ్బి:

"స్వతంత్ర"నుండి
అనువాదం: దేవినేని సుబ్బారావు.

"మాలపల్లె"

సి. వి. కృష్ణారావు

ఆత్రికా, నీరోన్
అన్నం అన్నం తినేందుకు
అన్ని తూడినయి రాబందులు
సామ్రాజ్యవాద తత్వదృష్టి
మానవ హక్కులు సన్నించను
మాదిగగూడెం. మాలపల్లె
మాలలుకట్టిన చెండులు
మనోహరమైన మెల్కోహారం
ఎన్నాళ్ళో సాగాలని
యిన్నాళ్ళు స్థాపించిన రాజనీతి!
కోరలుపీకిన బ్రాహ్మణ
కులపం వినుమాలని చూస్తున్నవి,
వంష్ఠాపన బికాముసిరికి
ఎముకల సంహారం!!
సహించని భారతజాతి
సాగరాదిక దుర్నీతి
జాతుల మర్దన కలహం
చతురతతో నిర్మించే
రాజనీతి రంగులను
రక్తంతో కడిగేయాలి!

రైతు సంఘ మెమోరాండం

(8 వ పేజీ తరువాయి)

పదార్థాం పంటకు సహాయపడటమూ చేయవలెనని మేము సూచించాము. కాని మంత్రివర్గం ఆహారకమిటీని మాత్రమే ఏర్పరిచింది. కాని. ఉత్పత్తి సంఘాలను యేర్పరచకున్నందులకు చాల విచారపడుతున్నాం. ప్రజా సహకారాన్ని పొందుటకై పంటలు అధికంగా పండించటానికి తగిన ఏర్పాటులు సలపలేకపోతే 'అధికాహారోత్పత్తి' కార్యక్రమం దెబ్బతింటుందనీ, కరువు ఇలాగే వస్తుంటుందనీ మీకు విన్నవించుకున్నాం. పని తొందరగాను, జయప్రదంగాను జరగవలెనంటే అట్టి ఉత్పత్తిసంఘాలు చాల అవసరం. అధికాహారోత్పత్తికై ప్రస్తుతమున్న ప్రభుత్వయంత్రంకూడ ఏ మాత్రమూ చాలదు. ఇలాగనేకంటే పనేమీ చేయలేదు. పైగా లంచగొండి భూయిష్ఠమైకూడ వుంది. కాబట్టి అట్టి ఉత్పత్తి సంఘాలను స్థాపించవలసిందని మా కోర్కె.

ఈ మూడవం నన్నిటినీ చక్కగా ఆలోచించి, అవసరమైన వాటిని తక్షణం అమలించవలసిందిగా మరొక్కసారి కోరుతున్నాం.

★ విజ్ఞానం - వికాసం

కొత్తరకం పాలపొడి

ఇండియా మిలిటరీ పశువుల డిపార్టుమెంటు వారు. ఒక కొత్త పాలపొడిని కనిపెట్టారు. ఈ పాలపొడిలో కొంచెం మంచి నీళ్లు. కొంత గేదెపాలు కలిపితే చిక్కనైన పాలు తయారవుతాయి. ఈ పాలూ అసలు పాలకూ యేమీ తేడా వుండదు. శరీరపుష్టికి అవసరమైన ప్రొటీన్లు. విటమిన్లు యీ పాలలో బాగా వుంటాయి.

ఈ పాలు కనిపెట్టడంవల్ల మిలిటరీకి చెందిన పశువుల సంఖ్య బాగా తగ్గించడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా పశువుల ఆహార దినుసులైన గడ్డి మొదలైనవికూడా సేకరించడం చాలా తగ్గించవచ్చు.

ఇందుమూలంగా సంవత్సరానికి 20 లక్షల రూపాయల వ్యయం తగ్గకపోకుండా పైపెచ్చు కలిసొచ్చే పాలలో 60% ఎక్కువ అవుతుంది. ఈ పాలు ఒక సైన్యానికే సరఫరా చేయబడతాయి. వారికుటుంబాలకుగాని, ఆస్పత్రులకుగాని, ప్రజలకుగాని విక్రయించబడవు.

స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం తొలగించడంతో పౌరసత్వహక్కులు రాలేదు

పట్టికోట ఆళ్వారుస్వామి
(సికింద్రాబాద్ ఆంధ్రమహాసభ అధ్యక్షుడు)

[నైజాం ప్రభుత్వం, స్టేట్ కాంగ్రెసుపై ఇదివరలో విధించిన నిషేధాన్నిప్పుడు తొలగించింది. మాజీ మైసూర్ దివాన్, సర్. మీర్జా ఇస్మాయిల్‌ను ప్రధానమంత్రిగా ఆహ్వానించింది. ఏవో రాజ్యాంగ సంస్కరణలు అమలు జరుపుతామని ప్రచారం జోరుగాచేస్తున్నారు. కాని ఆచరణలోమాస్తే ప్రజలపైజరిగే అత్యాచారాలకు అంతులేదు. ప్రజా సేవకులైన ఆంధ్రమహాసభ నాయకులపైన కమ్యూనిస్టులపైన నిర్బంధాజ్ఞలు. కేసులు రోజు రోజుకు యెక్కువ అవుతున్నాయి. అందుచే పై ప్రకటనలన్నీ బూటకాలనీ. నిజమైన ప్రజాస్వామ్య హక్కులకోసం నైజాం సంస్థాన ప్రజలంతా ఒక్కమై పోరాటం సాగించాలనీ వ్యాసకర్త స్పష్టం చేస్తున్నాడు—సం.]

హైద్రాబాదు సంస్థానంలో ప్రజోద్యమాలు అవి ఎట్టిరాజకీయ దృక్పధాలు, కార్యక్రమాలు కలిగి ఉన్నప్పటికి, ప్రజాస్వామ్య హక్కులు గల ప్రతిచర్యను ప్రభుత్వం అణచి వేయ పనుకట్టినది. తుపాకులతో కూడిన ప్రభుత్వ యంత్రముచే ప్రజలు వివిధ రూపముల బాధలకు గురి అవుతున్నారు. హైద్రాబాదులో సుమారు 30 ఏండ్ల చరిత్ర కలిగిన ఆంధ్రమహాసభ నేడు ప్రధాన రాజకీయ సంస్థగా నిలచింది. అట్లే మహారాష్ట్రం, కర్నాటక, పరభణి, ఆయా ప్రాంతాలలో ప్రజలను చైతన్యపరచి సంఘటిత పరుస్తున్నవి. 1938 లో పై సంస్థల కార్యకర్తలు నేటి కాంగ్రెసుకై త్యాగాలు చేశారు. నిషేధ మున్నందున, ప్రాంతీయ సంస్థలందు పనిచేస్తు, నిషేధము తొలగుటకై ఆందోళన చేస్తు బాధ్యతాయుత ప్రభుత్వమును సాధించుటకై కృషి చేస్తున్నారు.

ప్రభుత్వ కుతంత్రాలు

నేడు ప్రజా బలాన్ని ప్రభుత్వము సహించే పరిస్థితిలోలేదు. క్రమేణా నిరంకుశ చర్యలు మించిపోతున్నాయి. అయినా ప్రజలు గట్టిగా నిలచి ఎదిరిస్తున్నారు. ప్రభుత్వము కండ్లుతెరచి కుతంత్రాలు ప్రారంభించింది. ప్రజల కేలాంటి స్వతంత్ర విముక్తి కలుగని కొన్ని ఎత్తులువేయ పూనుకున్నది. స్టేటు కాంగ్రెసుపై నిషేధము తొలగించింది. ప్రభుత్వేతరులగు నలుగురు మంత్రులు చేయబడుదురని. నామమాత్ర మార్పులతో రాజ్యాంగ సంస్కరణలు అమలులో పెట్టబడునని తెలుస్తున్నది. ఇట్టి చర్యలవల్ల వాతావరణములోని తీవ్రతను తగ్గించి, యుద్ధానంతర ప్రణాళికల పేర బ్రిటిష్ ప్రయోజనాలను రక్షించి, ప్రజాచైతన్యాన్ని అణచివేయాలని ఎత్తు. బయటివారి కండ్లలో దుమ్ము. ప్రజల నోట్లో మన్ను కొట్టుటలో సమర్థుడుగా పేరుగన్న సర్ మీర్జా ఇస్మాయిల్‌గారు ప్రధాన మంత్రిగా ఆహ్వానింపబడినాడు. ఇట్టి పరిస్థితిలో ప్రస్తుతము హైద్రాబాదు ప్రజలకిష్టాలు

నిర్బంధాలు కేసులు రద్దుపరచి సంపూర్ణ పౌరసత్వాలు అంగీకరించాలి.

(3) రైతులపైగల పన్ను, వడ్డీ భారాన్ని తొలగించు చట్టాలు అంగీకరించాలి.

(4) జమీందారీ విధానం పూర్తిగా రద్దుకావాలి.

(5) కార్మికులకు సంఘములు నిర్మించు హక్కును గుర్తించి జీవిత పరిమాణాన్ని హెచ్చించాలి.

నిరుద్యోగ నివారణ, జీవిత గ్యారంటీ ఇవ్వబడాలి.

(6) ఎల్లరికి అందుబాటులో విద్యా సౌకర్యాలు ఉండాలి.

(8) దేశ సంపద అభివృద్ధిచేయుఇ పరిశ్రమలు, వ్యవసాయాభివృద్ధికై ప్రాజెక్టులు మొదలగు జలాధారాలు నిర్మింపబడి, సామ్రాజ్య పద్ధతిపైగాక ప్రజావసరాలకు వినియోగింపబడి జీవిత పరిమాణము పెరిగి శాంతి, సౌఖ్యములతో ప్రజలు జీవించు అవకాశాలుండాలె.

నేడు సంస్థాన నిరంకుశ ప్రభుత్వంచే ఎల్లరు బాధపడుతున్నారు. కమ్యూనిస్టులు, జాతీయవాదులు ఒకే విధంగా బాధపడుతున్నారు. అహారసమస్య పొటుతో ప్రజలందరు. మన ప్రాణాలను కూడా ప్రభుత్వము లక్ష్యము చేయుటలేదు. షాదాంతర్ సాకుతో మజ్లిసె ఇత్తెహాదుల్ముసల్మీన్ అణచివేయ చూస్తున్నది. విమ్నజాతి సోదరులకు నామ మాత్రముగా చూపే సౌకర్యాలు అంతరించి పోతున్నవి. కాబట్టి ఇత్తెహాదుల్ముసల్మీన్ నాయకులు జాగిర్దారులను. అభివృద్ధి నిరోధకులను బలపరచుట మానుకోవాలి. విమ్నజాతి నాయకులు సోదర సంస్థలపై అనుమానాలు. అపోహలు వదులుకోవాలి. జాతీయవాదులు గ్రుడ్డి కమ్యూనిస్టు వ్యతిరేకతను వదలుకోవాలి. అభివృద్ధి శక్తులన్నీ ఐక్యమై అమోఘమైన శక్తితో ఆశయ సాధనకై ముందడుగు వేయాలి.

ప్రజల వాంఛలు

(1) వెంటనే బాధ్యతాయుత ప్రభుత్వాన్ని వయోజన ఓటింగుతో అమలు పెట్టాలె

(2) ప్రజాసేవకులపై గల నిషేధాలు

పోవాలంటే ఇట్టి కుతంత్రాలను భగ్నం చేయాలంటే దిగువ కార్యక్రమము పై సంస్థానప్రజలు ఐక్యమై ముందడుగువేయుట ఎంతేని అవసరం. స్టేటు కాంగ్రెసుపై నిషేధము తొలగింపబడినదంటే ఇన్నాళ్ళనుండి చేసిన ఆందోళన ఫలించిందన్న మాట. కాని, కేవలము నిషేధముతొలగి కొందరు మంత్రులుగా తయారైన మాత్రాన ప్రస్తుత రాజ్యాంగ సంస్కరణలవల్ల ప్రజల వాంఛలు దైనందిన సమస్యలు పరిష్కరింపబడవు.

నేరస్థుడినే న్యాయమూర్తిని చేశారు

చందనపల్లి దురంతాల విచారణ వట్టి బూటకం

నల్లగొండ, ఆంధ్రమహాసభ కార్యదర్శి బి. యలమందగారిలా వ్రాస్తున్నారు.

19 ఖుర్దాదు 55వ తేదీన చందన్‌పేంగు అమీను చందనపల్లి గ్రామములో బండా రాంరెడ్డి అనే రైతు ధాన్యం. లేవి ఇవ్వలేదనే సాకుతో ఆ గ్రామానికి వెళ్ళి 10 మంది రైతులపై ఒక బూటకపు కేసు పెట్టి రైతులను అరెస్టుచేసే మిషతో ఆదేరోజు అర్థరాత్రివేళ పావగల్లులోని తమ ప్రఖ్యాత రౌడీ బలగంతో, ఆ గ్రామ ముఖ్యులఇండ్లపై దాడిచేసి, వారివి వారి స్త్రీలను అమానుషంగా హింసించడం, మరియు బండా రాంరెడ్డిగారి రెండు మేకలను బలవంతంగా పట్టుకపోయి కల్లు పారాయిలతో విందులారగించడం. అరెస్టు చేసిన వారిని విపరీతంగా దెబ్బలు కొట్టి వీధాకీ వీచమయిన బూతులుతిట్టడం ఆంధ్ర ప్రజలందరికి తెలిసిన విషయాలే. రైతులు కస్టడిలో ఉండగానేవారి స్త్రీలు సూర్యాపేటలో ఉన్న డి. యస్. పి. దగ్గరకువెళ్ళి పైదౌర్జన్యాలన్నీ దరఖాస్తుద్వారా తెలుపుకున్నారు. దానిపైవారు నల్లగొండ సర్కిల్‌కు వెంటనే విచారణ చెయ్యమని వ్రాశారు. కనుక సర్కిల్ సాహెబ్ స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళి విచారణ చేసినారు.

విచారణలో షల్లారెడ్డి (ముద్దాయి) ఇదంతా అమీను కల్పించి పెట్టిన బూటకపు కేసని బండా రాంరెడ్డి సరిగనే స్టాకుకట్టా ఇస్తున్నాడని, వాఙ్మూలమిచ్చాడు. తర్వాత వారి ఇండ్లపై దాడిచేసి స్త్రీలను హింసించడం. బలవంతంగా మేకలకోసుక తినడం. ఇవన్నీ యదార్థాలేనని సాక్షులద్వారా పూర్తిగా తేలిపోయింది. హింసింపబడిన స్త్రీలవాఙ్మూలాలు గూడా తీసుకోబడ్డాయి. రైతులపైన పెట్టిన కేసు బూటకమని తేలిపోయింది.

సర్కిల్ విచారణానంతరం యదార్థవిషయాలన్నీ డి. యస్. పి.కి రిపోర్టు పంపడు ఇదివరకు ఆంధ్రమహాసభ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టి హింసించినందులకు పెదాన్ అనిపించుకొన్న ఈ చందన్‌పేంగు నేరాలు యదార్థమని రుజువైనా. ఈతనిపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ఇష్టపడుతుందా? ముమ్మాటికి చర్యతీసుకోదు. కనుకనే సర్కిల్ రిపోర్టు బూడిదలో పోసిన పన్నీరయింది.

మళ్ళీ విచారణచేయమని మొహతెమీం పోలీసుకు ఆజ్ఞఇచ్చారు. 28 తీర్ 55వ తేదీన వీరు విచారణకొరకు వెళ్ళినారు. విచారణకు పోయేటప్పుడు గాదె ముత్తయ్య అనాటి రాత్రి ప్రజలపై దౌర్జన్యాలుచేసిన ముఖ్యుల్లో ఒకడిని తన మోటరులో కూర్చుండబెట్టి తీసుకుపోయినాడు. ఇక విచారణ ఎంత న్యాయదృష్టితో జరుగుతుందో సులభంగా తెలుసుకొనచ్చు.

అక్కడ నాలుగురోజులు క్యాంపువేశారు. అసలు మొదటి రెండు రోజులు ఎవరి వాఙ్మూలములు తీసుకోనేలేదు. వృధా కాలక్షేపానంతరం మూడవ రోజు గారే షల్లారెడ్డి (ముద్దాయి) వాఙ్మూలము తీసుకున్నారు. ఈతను అమీనుసాహెబు తనను ఏవిధంగా దెబ్బలుకొట్టి బలవంతంగా ముద్దాయిగా నిలబెట్టిన యదార్థ విషయాలన్నీ వివరంగా తెలియపరచినాడు. ఇక మేకలు కోసుకతిన్న విషయంలో ముగ్గురి సాక్ష్యం తీసుకున్నారు. కాని స్త్రీలను ప్రజలనుహింసించినవిషయంలో కావలసిన సాక్ష్యంగా సిద్ధంగా ఉన్నను వీరికి అవసరం లేకపోయింది. నాలుగవ రోజు అసలు విచారణ వదిలి హింసకు గురియైన రైతులను దౌర్జన్య పరులయిన అచ్చటి సాహుకార్లతో రాజీ పడమని చాలా బలవంతపెట్టారు. సాయంత్రంవరకు ప్రయత్నం చేసినారు. కాని రైతులెవరు దీనికి ఒప్పుకోలేదు. ఇక లాభంలేదని మిగులు గొప్పలతో అదే సాయంత్రం క్యాంపు ఎత్తేసి నల్లగొండ వచ్చేశారు. తర్వాత డి.యస్.పి.కి

ఏమని రిపోర్టు చేశాడో కాని నిజంగా నేరస్తులగు వారిపై కేసు నడిపించరని, పైగా విర్దోషులని తేలిన రైతులపైననే కేసు నడుపుటకు ఆజ్ఞ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నవి. ఇదే నిజమయినచో ప్రజలలో ఆందోళన కలుగకమానదు. క్రింది ఉద్యోగులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా అవి రుజువయినా నగ్నంగా సమర్థిస్తారన్నమాట న్యాయమనేదే నశించిపోతున్నదన్న మాట.

అసలు ఈ విచారణచేసిన మదముగారు మొహతెమీం విషయం తెలుసుకోవడం అవసరం. వీరు అతిమూరు తాలూకా బవగాముర్రైతుల, అరెస్టు సందర్భంలో జరిగిన ఘటనలనుండి విచారణవరకు ప్రధానపాత్ర వహించినది వీరే. అతిమూరు విచారణగూడా ఏవిధంగా జరిగిందో ఆంధ్రులందరికి తెలుసు. అక్కడి సంఘటనలన్నీ నిజమని తేలినా, పత్రికలలో సంఘటనలన్నీ తెలిసి నిష్పాక్షిక విచారణ జరుపాలని ప్రకటనచేసిన ఆంధ్ర మహాసభాధ్యక్షులగు శ్రీ రావి నారాయణరెడ్డిగారిపై కేసుపెట్టినది వీరి విచారణ ఫలితమే.

కనుక చందనపల్లి రైతులపై కేసు నడిపిస్తారంటే ఆశ్చర్యపడవలసినఅవసరంలేదు. ప్రభుత్వప్రజోద్యమాన్ని అణచాలని పనిగా పెట్టుకొని ప్రతి సంఘటనలో క్రింది ఉద్యోగులు చేసిన నేరాలను కప్పిపుచ్చి సమర్థిస్తూ బహిరంగవిచారణ ఒప్పుకోదంలేదు. నేరస్తులనే న్యాయమూర్తులంజేసి విచారణ చేయించుచున్నది. దీనిమూలంగా ప్రజలు యింకా విపరీతమయిన కష్టాలకు గురౌతారు. ప్రజలలో పెద్ద అసంతృప్తి బయలుదేరుతుంది. కావున ప్రభుత్వం ఇంతవరకు జరిగిన అన్ని సంఘటనలను నిష్పాక్షిక కమిటీ ద్వారాబహిరంగ విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించి ప్రజలలో కలిగిన అసంతృప్తిని దూరం చేయాలని కోరుచున్నాము.

ప్రజావిశ్వాసాన్ని గోల్పోయినసంస్థలచేతుల్లో ప్రజల జీవితాలను పెట్టకండి

గ్రామ కమిటీల నిర్మాణంపై మద్రాసు ప్రభుత్వానికి ఆంధ్రరాష్ట్ర రైతు సంఘ మెమోరాండం

గ్రామకమిటీల నిర్మాణం విషయంలోను మారసలను పరిశీలిస్తూ ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం తరపున జూన్ 1వ తేదీన ఒక మెమోరాండం యిచ్చియున్నాం. దాంట్లో గ్రామకమిటీల నిర్మాణంలో అవలంబించు పద్ధతులపై కొన్ని హెచ్చరికలు చేశాం. గ్రామంలో పలుకుబడిగలవారిని తాసీల్దార్లు నామినేట్ చేయవలె ననటంవల్ల అధికారులతోపాటువాళ్లూ, ఊళ్ళల్లోఉండే తంపులమారి పెత్తందార్లూ గ్రామ కమిటీల్లోకి వస్తారనీ, అందుచేత గ్రామకమిటీలను నిజమైన ప్రజాస్వామిక మాత్రాలపై నిర్మించవలసిందనీ కోరియున్నాం. అందుకుగామ ఊళ్ళల్లో సభలు ఏర్పాటుచేసి ఎన్నికలు జరిపించవలసిందనీ. బ్లాక్ మార్కెట్టును అరికట్టుటలో నిజమైన ఆసక్తి, పట్టుదల కలవారినే ఆహార కమిటీల్లోకి ఎన్నుకోవలసిందనీ కోరాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఇందుకంగీకరించకపోతే దొంగ వ్యాపారస్తుల్ని పెద్దపెద్ద భూస్వాముల్ని, హోల్‌సేల్ వర్తకుల్నీ, వడ్డీ వ్యాపారస్తుల్ని

ఇలాంటిదే నిడాపురం తాలూకా కొత్తపల్లిలోకూడ జరిగింది. తాశీల్దారు కాసు చెప్పిన టైముకు రాకుండా బాగా పొద్దు కూకినతర్వాత వచ్చాడు. అక్కడికి 800మంది జనం కాసుకు కూర్చొని ఏకగ్రీవమైన లిస్టు యిచ్చారు. ఈ పేర్లు చదవగానే అందరూ హృదయ పూర్వకంగా బలపర్చారు. కాని తాశీల్దారు యీ పేర్లు అంగీకరించవనీ, కోఆపరేటివ్ సొసైటీలే గ్రామ కమిటీల పనులు నెరవేరుస్తాయనీ ప్రకటించాడు.

అసలు గ్రామస్థులకు తెలియకుండానే కమిటీలను నిర్మాణం చేస్తున్న విషయంలో కూడ ఒకటి రెండు ఉదాహరణలు చూపిస్తాం. నల్లాడు తాలూకాలోని మమారు వందవూళ్ళల్లోనూ తాశీల్దారు, రివెన్యూ యిన్‌స్పెక్టర్లుకలిసి, మూడు రోజుల్లో అన్ని కమిటీలూ పెట్టేశారు. ఏ ఒక్క ఊళ్లోనూ కూడ ప్రజల్ని సమావేశపర్చలేదు. ప్రజా సంస్థలతో సంప్రదించలేదు. ప్రజా విశ్వాసాన్ని చూరగొన్న ప్రతినిధుల్ని తీసుకోలేదు. వెంకటగిరి తాలూకాలో కూడ యిలాగే కొద్ది

ఇన్నాళ్ళుగా ఏవి చేస్తున్నటువంటి వారి సహకారాన్ని తిరస్కరించటమూ, కమిటీలలో ఉండకూడదనటమూ, వారి అమూల్య అనుభవాలను పోగొట్టుకోవడమేఅవుతుంది. ప్రజల్లో ఒక ప్రధాన భాగంయొక్క సహకారానికి తిలోదకాలివ్వడమే అవుతుంది.

నిజమయిన ప్రాతినిధ్యము గల కమిటీల నేర్పాటు చేయండి

అంచేత ఆహార కమిటీల నిర్మాణంలో రాజకీయ, పాక్షిక దృక్పధాలను దరిచేరనీయవద్దనీ, కాంగ్రెసు, రైతుసంఘం, కమ్యూనిస్టు పార్టీ, వ్యవసాయ కూలీసంఘాలు మొదలగు ప్రధాన ప్రజాసంస్థల కన్నింటికీ గ్రామకమిటీ

బడ్డాయి. కాక యిప్పటి బోర్డులకు ఎన్నికలు జరిగి చాలా ఏళ్లు కూడ అయింది. ఈమధ్యకాలంలో ప్రపంచమే చాల మారిపోయినా యీ పంచాయతీబోర్డులకు మాత్రం ఆ..పని లేదు. పాతరకమే యింకా పట్టుక వ్రేళ్ళాడుతున్నారు.

కోఆపరేటివ్ సొసైటీలసంగతి చూద్దామా అంటే అవి కూడ ఆ సంస్థల తాలూకా పంచాయితీదారుల స్వంత సొమ్ములాగా తయారయ్యాయి. ఒక్కసారి కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గంలోకి ఎన్నుకోబడితే వాళ్ళు మళ్ళీ వదిలేదేలేదు. సామాన్యంగా యిలాంటివాళ్లు కొర్దువతులో, ఊళ్లో కొంపలు తీసే పెత్తందార్లో, గ్రామపార్టీల నాయకులో అయివుంటారు. అందుకని కో-ఆపరేటివ్ సొసైటీలయొక్క నిర్మాణ స్వభావం పూర్తిగా మారనిదే వాళ్ళకు ఆహారపదార్థాల సేకరణ, పంపకాలపనులు వప్పగిస్తే క్రియకూన్యమౌతుంది.

ఈసందర్భంలో మీకొక్క సంగతి జ్ఞాపకం చేయవలసి వుంటుంది. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుసంఘం ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ ఇంకా యితర ప్రజా సంస్థలుకూడ యిట్టి కోరికనే కోరియున్నాయి. పంచాయతీ బోర్డులకుగానీ, కోఆపరేటివ్ సొసైటీలకుగానీ ఆహార ధాన్యాలకు సంబంధించిన పనులు వప్పగించవద్దని కోరాయి. అందుకని పంచాయతీబోర్డులూ, కోఆపరేటివ్ సొసైటీలూ ఉన్న గ్రామాల్లో కూడ గ్రామ కమిటీలు వేరుగా ఏర్పర్చి తీరవలెనని మావిజ్ఞప్తి.

ఆహార ఉత్పత్తి సంఘాలను పెట్టాలి

అందులో చేర్చుకోవద్దని తాశీల్దారకు సూచనలు పంపమన్నాం.

గ్రామ కమిటీల నిర్మాణం ఎలా జరుగుతోంది?

ఇవ్వాళ ఆచరణలో జరుగుతూన్నదాన్ని చూస్తే నెలరోజులనాడు మేము ఏమి జరుగుతుందని భయపడ్డామో సరిగ్గా అదే ఆచరణలో జరుగుతోంది. బహిరంగ సభల్లో సభ్యులను ఎన్నుకోకపోవటమటుంచి, నామినేట్ చేసినవారి పేర్లను కూడ సభల్లో చదివి వినిపించటంలేదు. ప్రతిదీ హడావిడిగా, నిరంకుశ పద్ధతులపై జరుగుతోంది తాశీల్దారో, పన్లయి ఆఫీసరో, రివెన్యూ యిన్‌స్పెక్టరో ఊళ్లోకి వెళుతున్నారు మున్సబు, కరణాలతోనో, పెద్ద పెద్ద భూస్వాములతోనో గుస గుసలాడి కమిటీలు పెట్టేస్తున్నారు. కొన్ని కొన్నిచోట్ల కాంగ్రెసు వాదులకూ, ఎక్కువచోట్ల రైతుసంఘాల, కూలీ సంఘాల వారికి, కమ్యూనిస్టు పార్టీవారికి గ్రామ సంఘాల్లో ప్రాతినిధ్యమే యివ్వటంలేదు.

ఈ విషయాలను మీదృష్టికి తీసుకురావడానికై కొన్ని ఉదాహరణలు చూపిస్తాం. ఏలూరు తాలూకా దెందులూరు ఫిర్కాలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, రైతుసంఘాల వారందరూ కలిసి కమిటీలు ఏర్పాటు చేసికొన్నారు. ఇట్టి సంఘాలను గనక గుర్తించినట్లయితే ప్రజా విశ్వాసాన్ని చూరగొంటాయి. పనికూడ బాగా జరుగుతుంది. కాని తాశీల్దారు ఆకమిటీల నంగీకరించక పోవటమేకాక కొత్త కమిటీలను పెట్టారు వాటిలో కాంగ్రెసు వాదిగానీ, కమ్యూనిస్టుపార్టీవారుగానీ, రైతుసంఘం సభ్యుడుగానీ ఒక్కరు కూడ లేరు. పసంతవాడ, పాలగూడెం, దెందులూరు, పెదపాడులాంటి చోట్ల గ్రామస్థులందరూ కలిసి ఏకగ్రీవమైన లిస్టు యిచ్చినా తాశీలారు అంగీకరించటంలేదు.

రోజుల్లోనే అన్ని సంఘాలు పెట్టేశారు. ఏ ఊళ్లోనూ మీటింగులు పెట్టలేదు ఏలాడు. తాలూకా దెందులూరు ఫిర్కాలో తాశీల్దారు క్యాంపులలోనే మున్సబు, కరణాల లిస్టులనూ, భూస్వాముల లిస్టులనూ అధారంచేసి కొని కమిటీలను ఏర్పాటుచేశారు. చాల ఊళ్ళకు తాశీల్దారు క్యాంపు సంగతి తెలియబరచక పోవటంచేత చాలమంది వెళ్ళనేలేదు.

ఐకమత్యంగా పనిచేయటానికి కాంగ్రెసు వాదుల వ్యతిరేకత

ఆహార సమస్యను చక్కగా పరిష్కరించాలంటే అన్నిరాజకీయ పక్షాల ఐక్యకృషి అవసరమన్న విషయం మీరూ అంగీకరించిందే. అట్టి ఐక్యకృషికిగల అవకాశాలను ఆచరణలో కూడ కల్పించిననాడే ఆహార సమస్య పరిష్కరించుటకై మీరవలంబిస్తున్న విధానం జయప్రదమౌతుంది. కాని మీరు ఏఉద్దేశాలతో యీ స్కీమును తయారుచేశారో, ఆ ఉద్దేశాలు ఆచరణలో అమలు జరగటంలేదని చెప్పవలసి వస్తున్నందుకు చాల విచారంగా వుంది. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘంలోని కొంతమంది పెద్దమనుష్యులుకూడ యీఐక్య కృషిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐక్య ఆహార కమిటీల నిర్మాణం వారికి గిట్టడం లేదు. అయ్యదేవర కాళేశ్వరరావుగారూ, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘ కార్యదర్శి కందుల ఓబులరెడ్డిగారూ మరికొంతమంది కృష్ణాజిల్లా కలెక్టరును కలుసుకొని, కమ్యూనిస్టుల్ని ఏకమిటీలోకి తీసుకోవద్దని వత్తిడి చేసినట్టు దినపత్రికల్లో ప్రకటించబడింది. దీనిని కాదనీ ఎవరూ, యింతవరకు ఖండించలేదుకూడ. నాలుగేళ్ళనుంచి ఆహారసమస్యాపరిష్కారానికై నిరంతరం కృషిచేస్తున్నది కమ్యూనిస్టులూ, రైతుసంఘాల వారేనన్న విషయం గుర్తుకు తెచ్చుకొంటే ఇట్టి ధోరణి అతి విచారకరమైనటువంటిది

లలో తప్పక ప్రాతినిధ్య మియ్యవలెననీ క్రింది ఉద్యోగస్థులకు తక్షణం సూచనలు పంపించవలసిందిగా కోరుతున్నాం.

ఇలాగే యీ సంస్థలకు తాలూకా, జిల్లా కమిటీల్లో కూడ ప్రాతినిధ్యమివ్వాలి. క్రింది సంఘాలనుండి పై సంఘాలకు మెజారిటీని బట్టి ప్రభుత్వం వరోక్ష ఎన్నికలు జరుపుతుండటంవల్ల రైతు సంఘాలకూ వ్యవసాయ కూలీ సంఘాలకూ తాలూకా, జిల్లా కమిటీల్లో ప్రాతినిధ్యంవుండదు. అకారణంచేత కాంగ్రెస్ రైతుసంఘం, కమ్యూనిస్టుపార్టీ, వ్యవసాయ కూలీ సంఘాలు మొ॥ వాటి ప్రతినిధుల్ని తాలూకా, జిల్లా కమిటీలోకి తీసుకున్నట్లయితే యీ కమిటీలు అందరికి ప్రాతినిధ్యం వహించేవిగా వుంటాయని మేము సూచిస్తున్నాము.

పంచాయతీబోర్డులు కో-ఆపరేటివ్ సొసైటీలు ఆహారపు పనులకు తగవు

ఈస్కీములోవున్న మరో ముఖ్యమయిన లోటునుగురించికూడ మీకు వివరించాలనుకున్నాము. పంచాయతీబోర్డులుకానీ, కో-ఆపరేటివ్ సొసైటీలుకానీ, ఆహారానికి సంబంధించిన పనులుచూస్తావంటే వేరేకమిటీలు పెట్టనక్కరలేదని నిర్ణయించారు. దీనిమూలముగా మొత్తం స్లానే తల్లక్రిందులైపోతుంది. గ్రామ కమిటీల్లో అందరికీ ప్రాతినిధ్యం ఉండాలన్న మూలసూత్రమే భగ్నమైపోతుంది ప్రజాతంత్ర పద్ధతులపై ఏర్పర్పబడని ఈ పంచాయతీబోర్డులకూ, కో-ఆపరేటివ సొసైటీలకు ఆహారానికి సంబంధించిన పని వప్పగిస్తే అధికారాన్ని దుర్వినియోగ పర్చటమేకాక, గ్రామస్థుల్లోని ప్రధానభాగానికి ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది. ఇప్పుడున్న పంచాయతీ బోర్డులు నూటికి 12 గురు ఓటర్లచే ఎన్నుకో

గ్రామ కమిటీలకు డబ్బు

గ్రామ కమిటీలకు డబ్బుకనక లేకపోయినట్లయితే ధాన్యం కొనుగోలు చేయడానికిగానీ, పంపకం చేయడానికిగానీ అవకాశం వుండదు, అలాంటప్పుడు వ్యాపారస్థుల దయాదాక్షిణ్యంపై ఆధారపడవలసి వస్తోంది. అందుకని ధాన్యాన్ని సేకరించుటకూ, పంపకం చేయుటకూ పూనుకొన్న గ్రామసంఘాలకు ప్రభుత్వం అవసరమైన ఋణాలను వడ్డీలేకుండా ఇవ్వాలనీ లేదా నామకః వడ్డీమీదనైనా యివ్వాలనీ కోరుతున్నాం.

ఆహారోత్పత్తి సంఘాలు

క్రిందటిసారి జూన్ 1వ తేదీన మా సంఘం తరపున మెమోరాండం ఇచ్చినపుడు రైతుల, వ్యవసాయకూలీల, వ్యవసాయకారుల ప్రతినిధులతోకూడిన ఉత్పత్తి సంఘాలను పెట్టవలసిందిగా సూచిస్తున్నాం. ఈ కమిటీలు ఆహారపదార్థాలను పండించటానికి ప్లానులు వేయటమూ, ఎంత పని జరగాలో నిర్ధారణచేయటమూ, బంజర్లను సాగులోకి తీసుకురావటమూ, విత్తనాలను వ్యవసాయ పరికరాలను, ఎరువులను పంచటమూ, బావులను త్రవ్వించటమూ, మరమ్మతు చేయటమూ. ఇలాగే ఇంకా అహార

(మిగతా 7 వ పేజీలో)

రైల్వేకార్మికుల పోరాటం ముగియలేదు
పరిష్కారం కావలసిన ప్రధానసమస్యలింకా ఉన్నాయి

డి. ఎస్. వైద్య (జి. ఐ. పి. రైల్వేపనివారల సంఘం) కల్యాణసుందరం (ఎస్. ఐ. రైల్వేపనివారల సంఘాధ్యక్షుడు) శివనిశాల్‌సింగ్ (బి. బి. సి. ఐ. రైల్వే సంఘాధ్యక్షుడు) క్రింది సంయుక్తప్రకటన గావిస్తున్నారు.

[illegible]

కార్మికుల ప్రధాన కోర్కెలు

[illegible]

రైల్వేబోర్డు దిగివచ్చింది

[illegible]

దియా ప్రభుత్వం, రైల్వే అధికారులు కొంత దిగిరాక తప్పిందికాదు. ఈ సమస్యపై తీర్పు చెప్పడానికి పరిష్కార కర్తను నియమించడం అవసరమని కార్మికులు మొదటినుంచి [illegible]

[illెgible]

తోనను ఇప్పుడు యీ రూపంలో చెల్లిస్తాం దన్న మాట

ఒక్కొక్క కార్మికునికి ఈ మొత్తం ఒకేసారి యివ్వాలా, లేక జీతంతో కలిపి [illegible]

పోరాటం ఇంకా ముగియలేదు

[illegible]

సంఘశక్తిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని
నాయకుల విజ్ఞప్తి

మొరపెట్టుకొంటున్నారు. కాం స్టాండింగ్ ఫైనాన్సు కమిటీలో సభ్యులుగా వున్న కాంగ్రెసు, లీగ్ నాయకులు కార్మికుల కోర్కెలను నిరాకరించారు. జీతాల కమిషనే దీన్ని కూడా [illegible]

జీతాల కమిషన్

[illegible]

తాత్కాలిక సహాయం

[illegible]

యివ్వాలా - అనే సమస్యను కార్మికులే పరిష్కరించుకోవచ్చు.

ఏమైనప్పటికి, ఒక్కొక్క కార్మికునికి నెలకు రు. 105 రు 110 ల వరకు, రైల్వే [illegible]

కార్మికులు సాధించిన విజయాలు

[illegible]

ట్రేడ్‌యూనియన్ రికగ్నిషన్ బిల్లు
కార్మిక సంఘాలను గుర్తించడానికి కాదు
సమ్మెలను భగ్నం చేయడానికే తెస్తున్నారు

చట్టరీత్యా కార్మిక సంఘాలను గుర్తింపజేయడానికంటూ కేంద్రశాసన సభలో ప్రభుత్వ లేబరు సభ్యుడొక బిల్లును పెట్టాడు. దాని పేరే "ట్రేడ్‌యూనియన్ రికగ్నిషన్ బిల్లు" ప్రజాభిప్రాయానికది ప్రకటించబడింది. ఆ బిల్లులో నిజంగా కార్మికసంఘాలను గుర్తించడం అనేది వుందా? అది కార్మికులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అవన్నీ ఈ వ్యాసంలో చర్చించబడ్డాయి.

భారతదేశ ట్రేడ్ యూనియన్ ఉద్యమం చాలా ప్రాముఖ్యమైన ఉద్యమం అయింది. అన్ని తరగతుల కార్మికులు సంఘాలలో విశ్వాసం పొందుతున్నారు. [illegible]

సి. వి. కె. రావు

గుర్తించడానికి కాదు గుర్తించక పోవడానికే

[illegible]

ఏదిప్రాతినిధ్యంగల యూనియన్

[illegible]

గుర్తించబడిన యూనియన్‌కు వుండే హక్కులేమిటో బిల్లు తెలుపుతుంది. సభ్యులందరికీ సంబంధించిన సమస్యలపై యజమానులతో సంప్రదించడానికి యూనియన్ [illegible]

[illegible] నిర్వాహక వర్గంతో సంబంధం లేకుండా తన యిష్టంవచ్చిన సభ్యునితో సంప్రదించి ఆ యూనియనుతో మాట్లాడవలసిన అవసరంలేదని త్రోసివేయవచ్చు పోలీ రిజిస్ట్రారు [illegible]

సమ్మెలకు వ్యతిరేకం

[illegible]

లోపాలు సరిదిద్దాలి

[illegible]

—టెక్స్‌టైల్ ఆఫీసర్లు—
ఆంధ్ర రాష్ట్ర చేనేత కార్మిక సంఘ సహకారం తీసుకోవాలి

ఆంధ్రరాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘం చేసిన కృషిఫలితంగా మద్రాసు ప్రభుత్వం దీనిని గుర్తించి రాష్ట్రమాలు సలహాసంఘంలో ప్రాతినిధ్యం యిచ్చింది. [illegible]

అన్యాయములు, అక్రమాలులేవులని దిపార్టుమెంటువారే అంగీకరించారు

అందువల్ల ఆంధ్రరాష్ట్ర చేనేతసంఘాన్ని (బెజవాడ) మద్రాసు ప్రభుత్వం గుర్తించి [illegible]

[illegible]

(5) ఆంధ్రరాష్ట్ర చేనేత సంఘం గవర్నరుపేట బెజవాడ

(6) పిల్లలమర్రి [illegible]గారు యం. ఎల్. ఎ. గవర్నరుపేట బెజవాడ

— పుచ్చల సత్యనారాయణ
(ఆంధ్రరాష్ట్ర చేనేతసంఘ అధ్యక్షుడు.)

సెలవు రోజున ★ ★ ★

సోవియట్ కార్మిక కుటుంబం

సోషలిస్టు ప్రభుత్వంలో సౌకర్యాలు

[పెట్టుబడిదారీ వ్యవస్థకూ సామ్యవాదవ్యవస్థకూ వున్న అపారమైన భేదం యీ వ్యాసం చదివితే అర్థమవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామిక ప్రజలు కొద్దిమంది వ్యక్తుల లాభాలకోసం పాటుబడి, తాము మాత్రం దారిద్ర్యంలోను అజ్ఞానంలోను మునిగితేలుతూవుంటారు. సామ్యవాద వ్యవస్థలో ఆ శ్రామికప్రజలే కొద్దిమంది వ్యక్తులకోసం కాకుండా తమందరి సౌఖ్యానికి పాటుబడి విజ్ఞానంతోను సిరిసంపదలతోను తులతూగుతారు. ఈ విషయాన్ని క్రిందివ్యాసం తెల్పుతోంది.]

ఆదివారం సెలవుదినం. ప్రతిదేశంలోను కార్మికులు ఈ విశ్రాంతికాలాన్ని ఒక్కొక్క విధంగా గడుపుతుంటారు. సోవియట్ యూనియన్‌లో కార్మిక కుటుంబాలు తమ సెలవు దినాన్ని ఎలా వినియోగించుకుంటారో తెలుసుకోడానికి మాస్కోలో నివసిస్తూన్న నెబొటరేవ్ కుటుంబం ఏమిచేస్తుందో చూదాం

ఈ కుటుంబం-కార్మికులందరివలెనే-రోజంతా ఒకగంట ఆలశ్యంగానిద్రలేస్తుంది. మరి ఇవాళ ఉదయం 7 గంటలకే అలారం గంటలు, ఫ్యాక్టరీ కూతలు వినిపించవు గదా!

మెట్రోవినా నెబొటరేవా అనే ఆమె ఈ కుటుంబానికి పెద్ద. ప్రసిద్ధమైన మాస్కో-"దూకట్" సిగరెట్ ఫ్యాక్టరీలో 18 ఏండ్లనుంచి సిగరెట్లు మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. 48 ఏండ్ల వయస్సులోను, అందరికంటె ఎక్కువ సిగరెట్లు తయారుచేస్తుంది, ఎక్కువజీతం గడిస్తుంది

26 ఏండ్లు ఈ ఫ్యాక్టరీలోనే పనిచేసిన తన భర్త గతసంవత్సరమే మరణించారు. అప్పటినుండీ కుటుంబ వ్యవహారాలన్నీ ఆమే నిర్వహిస్తోంది.

ఉదయం భోజనం వేళయింది. విద్యుచ్ఛక్తితో వంటచేస్తోంది. రేడియో మీద పాత్ర సంగీతం పాడుతోంది. బైట అతి శీతలంగా ఈదురుగాలి వీస్తోంది లోపల వెచ్చగా హాయిగావుంది. "కాషా" (రష్యన్ పాయసం) వాసనకోసే పిల్లలు నిద్రలేచారు.

భోజనం తర్వాత కుటుంబంలోని వారంతా ఆదివారం నాటికి వాయిదా వేసుకున్న పనులు ప్రారంభిస్తారు. మెట్రోవినా మనుమరు కాదు కుర్రోడు కడపటి వానిపేరు వ్లాదిమిర్ వల్లని జుత్తు, చక్కని మొహం. తను స్వయంగా తయారుచేసిన రేడియోతో కిందామీదా పడుతున్నారు.

హైస్కూల్లో పై తరగతిలో చదువుతున్నా కొంత జీవితానుభవం గడించారు యుద్ధకాలంలో చదువుమాని రెండేళ్ళు ఆయుధ పరిశ్రమలో పనిచేశారు.

మరికొంతసేపటికి వ్లాదిమిర్ వంటగదిలో తయారౌతారు. వంటలో నరవటానికి ఉపయోగించే విద్యుత్ పరికరాలను మెరుగుపెట్టటానికి యీ మధ్యను చిన్న యంత్రం సృష్టించారు. తనవీ తన మిత్రుల పరికరాలు చేర్చి మెరుగులు దిద్దుతూ వంటగదిని అటవ్వలంగా మార్చేస్తారు. సాయంత్రానికి మంచుగుట్టకు బయలుదేరతారు.

మెట్రోవినా పెద్దకూతురు మేరియాకు ఇప్పుడారేండ్ల కొడుకు. కిండర్ గార్టెన్‌లో (శిశుపోషణాలయం) చదువుకొంటున్నాడు. ఇవాళ్ళ తమ ఇప్పాళ్ళూ ప్రోగుచేసిన వాటిల్నీ ముందు పోసుకొ..., వాటి పరిశీలనలో నిమగ్నులైనారు. అవన్నీ పూర్తిచేసి ఇక బొమ్మలపుస్తకాలు తిరగెయ్యటం ప్రారంభిస్తారు.

అతని తల్లి మేరియా, రంగు కిటికీతో గౌనుకు అంచు కుట్టుకుంటోంది. ఆ చక్కని గౌను ధరించి ఇవాళ బొమ్మలాటచూచేందుకు కొడుకుతో వెళుతుంది. బొమ్మలాటంటే పిల్లలకెంతో ప్రీతి.

మేరియా కూడ "దూకట్" ఫ్యాక్టరీలో చీఫ్ ఇంజనీర్‌కు కార్యదర్శిగా పనిచేస్తోంది.

చిన్న కూతురు టానియా, కుటుంబానికి ఆభరణం వంటిది విశాలమైన గౌరవర్ణపు కన్నులు, స్లావ్ ప్రజలకుండే మన్నికమైన ముంగురులు, రష్యన్ సౌందర్యమంతా ఈమెలో మూర్తీభవించింది "చిన్న పలకరించే కళ్లు" అంటుంది మేరియా.

భాషా పరిశోధనాలయంలో ప్రత్యేకంగా పనిచేస్తోంది. అమెరికన్ పరిగితే. టాన్యా ఆంగ్లేయ సాహిత్యాన్ని కూలంకషంగా పరిశోధించి చెబుతుంది. కాని, ఇవాళ ఆ గ్రంధాలన్నీ ఓమూలపెట్టి, ఒక స్నేహితునితో కలిసి మంచుగుట్టలలో తిరుగుతూ వినోదించటానికి బయలుదేరుతోంది. సాయంత్రం ఆమె మిత్రుడు కాషా వస్తాడు. ఇద్దరూ కలిసి "చిన్నపక్షులు" అనే అమెరికన్ నాటకం చూచేందుకు వెళతారు.

పోస్టు బవాను ఉత్తరం తెస్తున్నాడు. మెట్రోవినా రెండో కొడుకు వానిరి వ్రాసిందే ఆ ఉత్తరం. నావికా విద్యాలయంలో చదువుతూ, యుద్ధకాలంలో రెడ్‌ఆర్మీలో వుండి. మళ్ళీ ఇప్పుడు విద్య ప్రారంభించాడు. మెట్రోవినా పెద్దకొడుకు కూడ మాస్కోరంగంలో పోరాడి, ఇప్పటికి సైన్యంలోనే వున్నాడు త్వరలో యింటికి వస్తాడని కుటుంబమంతా ఎదురు చూస్తోంది

టానియా బైటికివెళ్ళటానికిసిద్ధమౌతోంది. సాయంత్రం కావస్తోంది. రాత్రికి మిత్రునితో నాటకానికి వెళ్ళేటప్పుడు ధరించదలచిన పల్లకీ కుట్టుకొంటూ సిద్ధపరుస్తోంది బాలికలందరిలాగే దుస్తుల విషయంలో తమ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. బహుశా ఈగౌను ఆమెకు నచ్చుతుందనుకు...

సోవియట్ యూనియన్‌లో సెలవు దినం గడపటానికి ప్రతి కార్మిక కుటుంబమూ రైతు కుటుంబమూ ఇలాగే ఉత్సాహపడుతుంది. సోషలిస్టు ప్రభుత్వం ఇందుకు తగిన సౌకర్యాలన్నీ సమకూర్చుతుంది.

ఇంద్రధనుస్సు

నాజీ ఆక్రమిత రష్యాలో ఒక గ్రామం నాజీమూకలు శిధిలంచేశాయి. అప్పుడువారుచేయని ఘోరంలేదు. పెట్టని హింసలేదు. స్త్రీలను చెరచారు. పసిపిల్లలను చిత్రవధచేశారు. నిండు గర్భిణిని పొట్టలో పొడిచారు. వాటి మృగాల అమానుషత్వానికి, అవినీతికి, క్రౌర్యానికి అంతులేదు. ఈ వాస్తవ నరకాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రిస్తుంది నవల.

ప్రఖ్యాత సోవియట్ రచయిత్రి వాండా వాసిలెవ్‌స్కా రచించింది.

స్టాలిన్ బహుమతిపొందినది. సారస్వత ప్రపంచానికే వన్నెతెస్తుంది నవల.

వెల రు.2—0—0

కొత్తరకం గోధుమ ★ ★ ★

వ్యవసాయ శాస్త్రంలో విప్లవం

సోవియట్ శాస్త్రజ్ఞుని ప్రతిభ

ఆహార కరువుతో ఈనాడు ప్రపంచం అంతా అల్లాడిపోతూవుంది. మన భారత దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో కరువు రాకాసి కాలికి గజ్జెకట్టి నృత్యం చేస్తూవుంది. 1943 లో 35 లక్షల మంది ప్రజల్ని పొట్టబెట్టుకున్న బెంగాల్ కరువు మళ్ళీ తలఎత్తింది ఈ కరువు మహామారి వాతబడకుండా ప్రజల్ని ఎలా రక్షించాలి అనేసమస్య నేడు అనేక మందిని ఎదుర్కొంటూవుంది. ప్రజల్ని చంపడానికి ఉపయోగించే మారణయంత్రాల్ని కనిపెట్టడంకోసం అనేక దేశాలు ఎంతో కృషి చేస్తున్నాయి. కాని తిండిలేక మలమల మాడే ప్రజల్ని రక్షించడానికి తగినంత శ్రద్ధ చూపడంలేదు. భూలోకాన్ని స్వర్గలోకంగా మార్చగల శాస్త్రజ్ఞానం నేడు ఈవిధంగా దురుపయోగం అవుతూంది. ఈ పరిస్థితుల్లో సోవియట్ శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ నికొలాయ్ టిట్సిన్ కనిపెట్టిన గోధుమ కరువుకాటకాలకు ఆటపట్టు అయిన ఈనాటి ప్రపంచానికి ఎంతో మహోపకారం కలిగిస్తుంది.

జారుచక్రవర్తి కాలంలో రష్యాలో ఇంటింటా దరిద్రదేవత తాండవిస్తూ ఉండేది; తిండిలేక ఎండిపోయిన డొక్కలతో బాధపడుతూ ఉండే ప్రజల్ని చూస్తూ ఉంటే టిట్సిన్ గుండె తరుక్కుపొయ్యేది. ఈ కరువుకాటకాలకు నివారణోపాయం లేదా అని టిట్సిన్ చిన్నతనంనుంచి ఆలోచిస్తూ ఉండేవాడు. పెద్దలతో మాట్లాడితే "కరువు దైవికం" మనం దాన్ని ఎలా తప్పించగలం? అని సమాధానం ఇచ్చేవాళ్లు. పెద్దలు ఇచ్చినసమాధానం టిట్సిన్‌కి సంతృప్తికరంగాలేదు. ఆలోచించాడు ఇందుకేదైనా పరిష్కారమైన ఒకమార్గం కనిపెట్టాలి అనుకున్నాడు.

ఆహారపదార్థాల్లో గోధుమ అన్నిటికంటె ప్రధానమైన వస్తువు. గోధుమను విరివిగా పండిస్తే తిండి కరువు ఉండదుగదా అనుకున్నాడు. అనుకూల వాతావరణాన్ని కల్పిస్తే పైరు బాగా పండుతుంది. కాని అనుకూల వాతావరణాన్ని కలిగించడం ఎలాగు? అది ఇప్పట్లో సాధ్యపడేటట్టులేదు. పోతే, ఇక పైరులోనే కొత్తరకం కనిపెట్టాలి. అతివృష్టి అనావృష్టి వగయిరా ఈతిబాధల్ని, వివిధ శీతోష్ణ పరిస్థితుల్ని లెక్కచేయకుండా పైరు దివ్యంగా పెరగాలి. ఎక్కువపంట పండాలి. భూమి విస్సారమైనా పంటకు ఏమీ దెబ్బ తగలకూడదు. ఇలాంటి కొత్తరకపు పైరు కనిపెడితే గోధుమపంట పుష్కలంగా పండుతుంది. కాని ఇది ఎలా సాధ్యం అవుతుంది?

వృక్షశాస్త్రంలో నూతన పరిశోధనల్ని చేశాడు. వృక్షశాస్త్ర పరిశోధనలు రసాయన శాస్త్ర పరిశోధనల్లాగా వివిధ రకాలు కలిపి ఒక గాజుగొట్టంలో పంపి (టెస్ట్‌ట్యూబ్) మరో గాజుగొట్టంలోపోసి, వెంటనే ఏదో ఒక ఫలితాన్ని నిర్ణయించడానికి వీల్లేదు. ఒక్కొక్క మొక్క పెరగడానికి ఎంతో కాలం పడుతుంది. ఎంతోకాలం వేచివుంటే కాని వృక్షశాస్త్రంలో ఏ ఒక విషయాన్ని నిర్ధారణ చేయలేం.

టిట్సిన్ తన జీవిత సర్వస్వం ఈ పరిశోధనలకే ధారపోశాడు. 34 వేల నూతన పరిశోధనలు చేశాడు. అనేక కొత్త కొత్త విషయాలు కనిపెట్టాడు. అనేక రకాల గోధుమ మొక్కల్ని కలిపి కొత్త కొత్త గోధుమల్ని సృష్టించాడు. కాని, అతని ఉద్దేశం నెరవేరలేదు.

17 సంవత్సరాలు అహోరాత్రాలు కృషి చేసినమీదట 34084 నంబరు, 34085 నంబరు గోధుమను కనిపెట్టి కృతకృత్యుడయ్యాడు. అతను అనుకున్న ఫలితాన్ని సాధించాడు. అతని కోరిక నెరవేరింది. వ్యవసాయ శాస్త్రంలో అతను సాధించిన ఈ మహత్తర విజయానికి సోవియట్ ప్రభుత్వం అతనికి "హీరో ఆఫ్ ది సోవియట్" అనే గొప్ప బిరుదాన్నిచ్చి సత్కరించింది.

ఈ కొత్తరకపు గోధుమను కనిపెట్టడం వ్యవసాయశాస్త్రంలో ఒక పెద్ద విప్లవం లాంటిది. ఈ గోధుమకు అతివృష్టి అనావృష్టి భయాలు లేవు. శీతోష్ణపరిస్థితులు దీన్ని నష్టపరచలేవు. అన్ని ఋతువుల్లోను దీన్ని వేయవచ్చు. వర్షిగర్ట్ మొదలైన ప్రదేశాల్లో కూడా ఈ పైరు దివ్యంగా పెరుగుతుంది. ఈ పైరు ప్రతియేటా వేయనక్కరలేదు. ఒకసారి వేస్తే ఇక దానంతటదే పెరుగుతూ ప్రతియేటా ఫలితం ఇస్తూ ఉంటుంది. ఏటా రెండు పంటలు పండుతుంది.

మొన్న జరిగిన మహాయుద్ధంలో రష్యా జయించడానికి ఇదికూడా ఒక ప్రధాన కారణము. యుక్రెయిన్ సారవంతభూములన్నీ జర్మనీ ఆక్రమించుకుంది. అయినా టిట్సిన్ కనిపెట్టిన ఈ అద్భుతమైన గోధుమవల్ల యుద్ధ సమయంలో కూడా రష్యాలో ఆహార కొరత ఏర్పడలేదు. నీళ్లు గడ్డకట్టిపోయే ఆర్కిటిక్ సముద్ర ప్రాంతంలోను, శిర్థి జయా ఎడారుల్లో కూడా ఈ పంట పుష్కలంగా పండింది.

ఈ సంవత్సరపు పంట ఇంకా రాకముందే రష్యా 5 లక్షల టన్నుల గోధుమల్ని ఫ్రాన్సుకు అందించ గలుగుతుంది

కొద్దిభూమిలో ఎక్కువపంట పండించడానికి టిట్సిన్ ఇంకా పరిశోధనలు సాగిస్తూనే ఉన్నాడు. మామూలు పంటకంటె యెంతో ఎక్కువ (ఎకరానికి 144 బుషెల్సు) పండే గోధుమనుకూడా కనిపెట్టాడు.

ఇది టిట్సిన్ సాధించిన మరో మహత్తర విజయం.

వ్యవసాయ శాస్త్రంలో టిట్సిన్ ఒకగొప్ప విప్లవం తీసుకొచ్చాడు. దీనిఫలితాన్ని అన్ని దేశాలు ఉపయోగించుకో గలిగితే యావత్ప్రపంచం సిరిసంపదలతో సాధించటంతో తళతళ లాడుతూ ఉంటుంది. కరువు కాటకాలు లేకుండా మానవ సమాజం సర్వసౌఖ్యాలతో తులతూగుతూ ఉంటుంది.

సోవియట్ విద్యాలయాలు

నేటి బాలబాలికలు ఆదర్శ పౌరులుగా తయారు కావాలంటే వారికి ఒక్క విషయపరిజ్ఞానాన్ని కలుగజేయడమే చాలదు. చక్కని జీవిత పద్ధతుల్నికూడా బోధించాలి. దీనికి చక్కని విద్యావిధానం అవసరం.

నేడు ఒక్క సోవియట్ యూనియన్ మాత్రమే అలాంటి ఆదర్శప్రాయమైన విద్యావిధానాన్ని అమలు జరుపుతోంది.

రుజువు కావాలంటారా? 1933 నుంచి సోవియట్ విద్యాలయాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూన్న ఆంగ్లస్త్రీ వ్రాసిన గ్రంథం చాలు.

తప్పక చదవండి త్వరలో వస్తోంది.

★ పీపుల్స్ ఏజ్ సంపాదకీయం

అఖిలభారత కాంగ్రెస్ కమిటీలో అతివాదుల కర్తవ్యం

(4 వ పేజీ తరువాయి)

పనిచేస్తూంటే కాంగ్రెసు సోషలిస్టులు, ఫార్వర్డ్ బ్లాకువారు ఆ పాలసీని సవరించారు. కమ్యూనిస్టుల పట్లకూడిన ద్వేషం జీర్ణించుకోలేని వెర్రి ఆవేశంలో స్వతంత్ర వర్గ సంస్థలలో చీలికలు దోహదం ఇచ్చారు. ఈ విధంగా కాంగ్రెసు మితవాద నాయకులు కార్మికవర్గ పోరాటాలను భగ్నంచేయడానికి గావించే ప్రయత్నాలలో వీరుకూడా తోడ్పడ్డారు.

కాంగ్రెసు మంత్రివర్గాల పట్ల లొంగుబాటు

కాంగ్రెసు మంత్రివర్గాల పట్ల కూడా యిదే విధంగా కాంగ్రెసు సోషలిస్టులు, ఫార్వర్డ్ బ్లాకువారు లొంగుబాటు విధానం అవలంబిస్తున్నారు. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెసు మంత్రులు కార్మికోద్యమాన్ని, రైతు ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నిస్తున్నారు. సమ్మెలు, సమావేశాలు నిషేధిస్తున్నారు. నిర్బంధ విధానం అమలు జరుపుతున్నారు. కాంగ్రెసు సోషలిస్టులు, ఫార్వర్డ్‌బ్లాకువారు ఒకవైపు తాము పెట్టుబడిదారీవిధానాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటనలు చేస్తూ, యీ ప్రజా వ్యతిరేక సంఘాను ఎదుర్కోడానికి తమ కాంగ్రెసు పలుకుబడిని ఉపయోగించలేకపోయారు. ఈ లొంగుబాటు ధోరణి నకాలా విప్లవ వాదుల విషయంలో మరీ అధ్వానంగా బయటపడింది. వారిని బొంబాయి మంత్రివర్గం బందీలుగాను, హంతకులని, పేర్లుపెట్టి నిరాయుధులుగా చేస్తుంటే, కాంగ్రెసు సోషలిస్టులు యీ చర్యపట్ల అసమ్మతి తెలుపుతూ రాష్ట్రమంతట సభలు, ఊరేగింపులైనా జరపమని పిలుపు యివ్వలేదు.

జాతీయైక్యత పట్ల అతివాదుల వైఖరి

అన్నిటికంటే ముఖ్యం ఏమంటే: జాతీయైక్యత పట్ల ఈ రెండు పక్షాలవారికి ఒక స్వతంత్ర, అతివాద దృక్పథంగాని, కార్యక్రమంగాని, లేదు. కాంగ్రెసు-లీగుల మధ్య అంతకంతకు విభేదాలెక్కువవుతున్నాయి. హిందూ....ముస్లిం కొట్లాటలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. యీ విభేదాలను సైన్యాన్ని సామ్రాజ్యవాదులు పూర్తిగా వినియోగించుకొంటున్నారు. దేశాన్ని ఎన్నో అవమానాలకు గురిచేస్తున్నారు. కాంగ్రెసు నుంచి ముస్లిం ప్రజాసామాన్యం నానాటికి దూరం అవుతున్నారు. ముస్లింలీగు క్రింద సంఘటిత మవుతున్నారు. ఈ యదార్థ విషయాన్ని చూచికూడా, కాంగ్రెసు సోషలిస్టులుగాని, ఫార్వర్డ్ బ్లాకువారుగాని ఎట్టి పాఠం నేర్చుకోలేదు మితవాద నాయకులకంటె తీవ్ర పదజాలంతో లీగ్ నాయకుల్ని దూషిస్తున్నారు. హిందూ ప్రజా సామాన్యానికి, ముస్లింప్రజా సామాన్యానికి, అంగీకారయోగ్యమైన కార్యక్రమం ఏదీ వారికిలేదు. అందువల్ల సంయుక్త ప్రజాపోరాటం అంటే వారికెంత నమ్మకముందో తెలుసుకోవచ్చు.

నేటి పరిస్థితుల యదార్థ చిత్రాన్ని అతివాదులంతా దృష్టిలో ఉంచుకోవడం అవసరం. కాంగ్రెసు సోషలిస్టు నాయకులు, ఫార్వర్డ్ బ్లాకు నాయకులు నిజంగా పోరాటం కావాలనుకుంటే, ఒక ప్రశ్నకువారు జవాబు చెప్పవలసి యుంటుంది.

బ్రిటిష్ ప్రభుత్వంతో రాజీబేరాలకు దిగుతూన్న కాంగ్రెసు నాయకుల, లీగ్ నాయకుల పెడమార్గాలకు స్వస్తి చెప్పించడానికి హిందూ ముస్లిం ప్రజా సామాన్యంమధ్య ఐక్యతను చేకూర్చడం ఎలా?

పైకి మత సమస్యలుగా కనబడేవాటిని కృత్రిమకారణాలతో ప్రోత్సహిస్తూ "కొత్త" కాలంలో బహిర్గతమవుతూన్న స్వాతంత్ర్య వాంఛను గుర్తించనంతకాలం, సంకుచిత మయిన మత ధోరణులను నిర్మూలించడం సాధ్యంకాదు. వివిధజాతుల ప్రజలకు పూర్తియైన స్వయంనిర్ణయాధికారం ఉండాలని అతివాదులు గుర్తించకపోతే హిందూ ప్రజల్నీ, ముస్లిం ప్రజల్నీ పోరాటం వైపు సమీకరించడం సాధ్యపడదు

ఈ అతివాద పక్షనాయకులు అనుసరించే పాలసీ ఎట్టి ఫలితాలను యివ్వలేదనే విషయం, అతివాదులంతా గుర్తించవలసియుంది, కొత్తరాజ్యాంగపట్టాన్ని భగ్నం చేయాలంటే, ప్రజాపోరాటం ప్రారంభంకావాలంటే, కాంగ్రెసు నాయకులు, లీగ్ నాయకులు అవలంబిస్తూన్న రాజీవిధానాన్ని ఓడించాలి, దేశమంతటా మహాప్రెల్లువగా వస్తూన్న పోరాటాలకు చేయూతనివ్వాలి. వివిధజాతుల ప్రజలు భారతరాజ్యాంగంలో కలిసి ఉండటానికి గాని, వేరుపడడానికిగాని స్వేచ్ఛఉండే స్వయం నిర్ణయ హక్కును గుర్తించాలి. నిర్బంధంగా కాక, ఇష్టపూర్వకంగా భారతరాజ్యాంగంలో చేరడానికి హక్కు ఉండాలని నిర్వచించాలి.

పై ప్రాతిపదికమీద రాజ్యాంగ నిర్మాణ సభకు సర్వాధికారాలు ఉండాలని, బ్రిటిష్ సేనలను ఇండియా నుంచి పంపివెయ్యాలని హిందూ-ముస్లిం ప్రజాసామాన్యం ఐక్యకంఠంతో ప్రకటించేటట్టుచేస్తేనే, బ్రహ్మాండమైన ప్రజాఉద్యమం ప్రారంభించడానికి అవకాశం కలుగుతుంది.

స్టేట్ కాంగ్రెసుపై నిషేధం రద్దు

స్వల్ప విషయమని స్వామిజీ ప్రకటన

హైదరాబాద్, జూలై 4

హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసు తాత్కాలిక అధ్యక్షులైన స్వామి రామానంద తీర్థగారు క్రింది ప్రకటన గావిస్తున్నారు:

"హైదరాబాదు ప్రభుత్వం స్టేట్ కాంగ్రెసుపై నిషేధం తొలగించడం దూరదృష్టితో కూడుకున్న చర్య అయినప్పటికీ ఇది చాల స్వల్పమైన విషయం. సంస్థాన ప్రజలు బాధ్యతాయుత పరిపాలనను కోరుతున్నారు. పరిపాలనా యంత్రంలో, పైనుంచి క్రిందివరకు ప్రజా ప్రతినిధులు ప్రవేశపెట్టాలి. సంపూర్ణ స్వాతంత్ర్యం గల భారత ఫెడరల్ రాజ్యాంగంలో హైదరాబాదు ఒక భాగంగా ఉండాలి. రాజ్యాంగ నిర్మాణసభకు ప్రజా ప్రతినిధుల్ని పంపాలి. ప్రజలు సౌఖ్యంగా జీవించడానికి కవసరమైన మార్పులు, ఆర్థిక సాంఘిక విధానంలో, తీసుకురావాలి ఇవన్నీ అతి ప్రధానమైన కోర్కెలు.

"ఈ కోర్కెలకై సంస్థాన ప్రజలందరినీ సమీకరించి, బలం చేకూర్చడం అవసరం. ప్రజలు, ప్రచారకులు యీ విషయంలో శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఐక్యత, క్రమశిక్షణ ఉన్నప్పుడే మన ఆశయాలు నెరవేరుతాయి.

స్టేట్ కాంగ్రెసు విశాలమైన ప్రజాతంత్ర సంస్థగా అభివృద్ధి అయేటట్లు యితర ప్రజాసంస్థలన్నీ తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

★ దక్షిణాఫ్రికా దొరల దురంతాలు

ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం మానవాభ్యుదయానికి నిరోధం

సత్యాగ్రహంలో పాల్గొన్న మతగురువు హెచ్చరిక

దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితి దుర్భరమయిపోతున్నది, తెల్లజాతివారి దౌర్జన్యం కారణం మూలవల్లి(ల్లలో) అనన్యమైన దుర్భర స్థితికి పోయింది అందులో భారతీయులు సత్యాగ్రహం ప్రారంభించారు. ఆసియా జాతుల వారు కొన్ని ప్రదేశాలలో నివసించరాదన్న శాసన చట్టాన్ని ధిక్కరిస్తున్నారు సత్యాగ్రహోద్యమం విస్తృతంగా వ్యాపించిపోతుంది.

మితవాద నాయకుడైన సొరాబ్జీ రుస్తుంజీ యాభైమంది సత్యాగ్రహులను అరెస్టుచేశారు.

రుస్తుంజీ దొమ్మీ సమావేశ చట్టంక్రింద మూడు నెలల శిక్ష వేశారు. "మహాత్మా గాంధీకి జయ్" "సత్యాగ్రహ కీ జయ్" "జయ్ హింద్" అని సమాధానమిచ్చారు ఆయనతో పాటు అరెస్టయిన మిగతా వాలంటీర్లకు ప్రతిఒకరికి 5 పౌనుల ప్రకారం జరిమానా విధించారు. వారు జరిమానా కట్టకుండా జైలుకు పోవడానికికూడ అవకాశమివ్వలేదు

ప్రతి దళ నాయకునికి మాత్రమే ఉక్కోగుల శిక్ష వేశారు.

జూన్ 26 నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అధ్యక్షుడైన డాక్టర్ నాయకర్‌కు ఆరునెలలు కఠినశిక్ష వేశారు. ట్రాన్స్‌వాల్ ఇండియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ దాదూకు మూడు నెలల కఠినశిక్ష వేశారు.

జూన్ 28 న: నేటాల్ ఇండియన్ కాంగ్రెసు సంయుక్త కార్యదర్శి నాయుడుకు ఆరు నెలల 7 రోజుల కఠినశిక్ష వేశారు. 29 న డాక్టర్ మిస్ గుణం ఆరునెలల 7 రోజుల శిక్షకు పాత్రమయింది అందులో 4 నెలల శిక్షను మరీ సత్యాగ్రహంలో పాల్గొనకపోతే తగ్గిస్తామన్నారు. తర్వాత రుస్తుంజీకి శిక్ష పడింది.

యూరపియన్ సానుభూతిపరుడు రెవరెండ్ స్కాట్‌కు 5 పౌనుల జరిమానా వేశారు. జరిమానా చెల్లించనని ఆయన స్పష్టపరిచారు. శిక్ష పడినప్పుడు స్కాట్ ఇలా ప్రకటించారు.

"ఇటీవల మాలంల్లి చట్టాన్ని ఆఫ్రికా వాసులు అసహ్యించుకుంటున్నారు. యుద్ధములో మన మే సూత్రాలపై పాల్గొన్నామో అవన్నీ మంటగలిసిపోతున్నవి. ఈ చట్టంలో పరస్పర జాతి విద్వేషాలు పెంపొందాయి. ఇలా భారతీయులను సంఘంనుండి వేరుపరచటం సమాజాభ్యుదయానికి గొప్ప ఆటంకము కలిగిస్తుంది. ప్రజాస్వామ్య సూత్రాలన్నింటికీ విరుద్ధంగా వారి జీవిత హక్కునే నిరోధించడం సరికాదు"

మేజిస్ట్రేటుతో ఆయనిలాఅన్నారు.

"ఈ చట్టం ఆసియావాసులందరికీ అవమానకరం. నీవూ నేనూకూడా యూదులము గనుక ఆసియా జాతి వారమే ఈ చట్టంలో యూదులను ఆసియా జాతులతోటే విడదీసి వారు కాని మనం ఆసియావారమే.

"ఈ జాతి విభేదం క్రైస్తవ మత సిద్ధాంతానికి విరుద్ధం"

జూలై 2వతేదీ బ్రహ్మచర్య తమైన ప్రజాసమూహము కృష్ణస్వామినిల్లి కవనంస్కారంలో పాల్గొన్నారు. కృష్ణస్వామి ఒక కావిస్త్రీలు ఆయన సత్యాగ్రహ క్యాంపు కొద్దిదూరంలో నిలబడి ఉండగా యూరపియన్ రౌడీలు ఆయనమీదపడి జూన్ 31 న కొట్టారు ఆయన అనుమతిలో తర్వాత మరణించారు

యూరపియన్ గూండావర్గాల గూర్చి మహాత్మాగాంధీ తీవ్రంగా ఖండించిన తెల్లవాళ్ళు రక్షణలనేపేరుతో రంగుజాతులమీద మొండితనంగా పెత్తనం చలాయిస్తున్నారన్నారు ఇంకా ఆయనిలా అన్నారు.

"దక్షిణాఫ్రికా పరిస్థితి నానాటికి అధ్వాన్నమవుతున్నది. ప్రభుత్వ దమన నీతిదారుణమవుతున్నది"

మదరాసులో దక్షిణాఫ్రికా దినోత్సవం జరిగింది, బహిరంగసభలో రాజాజీ ఉపన్యసిస్తూ దక్షిణాఫ్రికాసమస్య ప్రపంచశాంతికి భంగకరంగా పరిణమిస్తున్నదన్నారు. హృదయ వాదకులైనా భారతదేశ ప్రజలంతా దక్షిణాఫ్రికాలోని తమ సోదరులను బలపరుస్తున్నారని చెప్పారు.

జూలై 3 వతేదీ యాభైమంది సత్యాగ్రహులు ఒక రాత్రంతా సత్యాగ్రహ క్యాంపులో గడపారు. తర్వాత వారిని అరెస్టు చేశారు. అందులో పదుగురు స్త్రీలు కూడ ఉన్నారు. 4 వ తేదీ మరొక యాభైమంది అరెస్టయ్యారు.

జూలై 5 న 150 మంది సత్యాగ్రహులను విచారించి శిక్షవేసారు. శిక్షలు 4 నెలలనుండి ఆరువారాలవరకు వేశారు. వీరందరిని దొమ్మీ సమావేశ నేరంక్రిందనే అరెస్టు చేశారు.

ఇందులో జె. యమ్. ఫ్రాన్సిస్ అనే మాజీ సైనికుడు కూడ ఉన్నారు. అతనొక ప్రకటన చేస్తూ దక్షిణాఫ్రికా భారతీయులను తీవ్రంగా వేధిస్తున్నారన్నారు.

ఈ సత్యాగ్రహ ప్రభావం నీగ్రోల్లో కూడ చైతన్యం కలిగించింది, నీగ్రోలు తామెక్కడికి వెళ్ళాలన్నా ఒక ప్యాసు చూపాలి. అందుకు వారు అసమ్మతి చూపుతూ అక్కరగాని భంగకరమైన ఆపాసుల పద్ధతిని తీసివెయ్యాలని లేకపోతే వాటిని కాల్చి పారవేసి చట్టం ధిక్కరిస్తామన్నారు.

దక్షిణాఫ్రికా జాతీయ కాంగ్రెస్‌వారు భారత సత్యాగ్రహంపై సానుభూతి తెలుపుతూ తీర్మానించారు.

ఈనాడు దాదూ ఇచ్చిన సందేశం దక్షిణాఫ్రికా భారతీయుల చేతుల్లో రింగుమంటున్నది. ఆమాటలివి

"పోరాటం కఠినమైనది కావచ్చు దీర్ఘకాలం సాగవచ్చు. కాని మన దృఢనిశ్చయం చెక్కు చెదరరాదు. ఈసమర సందేశాన్ని విని మీరు ఉద్యమంలో దూకండి"

చదవండి

విప్లవవీరుల చరిత్రలు

పృధ్వీసింగు	0 12 0
భగత్ సింగు	0 8 0
చిట్టగాంగు విప్లవ వీరులు	1 0 0
గదర్ వీరులు	0 10 0

ప్రజాశక్తి ప్రచురణాలయము

మొగల్రాజపురం : : బెజవాడ

ఆటంబాంబును విసర్జించే ఉద్దేశం అమెరికాకు లేదు

బికినీ ప్రయోగం - సోవియటు వ్యాఖ్య

పరమాణువులో బ్రహ్మాండమైన శక్తి ఇమిడి ఉందని శాస్త్రజ్ఞులు చాలాకాలం క్రితమే తెలుసుకున్నారు. ఆ శక్తిని బయటకు తీసి, దానిని మానవుని అదుపాజ్ఞల్లో ఉంచి, తగిన విధంగా ఉపయోగించడం ఎలా అని కొన్నాళ్ళనుంచి పరిశోధనలు జరుగుతూ వచ్చాయి.

పరమాణుశక్తిని ప్రజోపయోగకరమైన పద్ధతుల్లో వినియోగించటం గురించి సోవియట్ శాస్త్రజ్ఞులు 1930 నుంచీ పరిశోధనలు సాగిస్తూ వచ్చారు.

మరొకవైపు, ఈ శక్తిని తమకు ప్రపంచాధిపత్యం చేకూర్చి పెట్టేలా ఉపయోగించడానికి సామ్రాజ్యవాదులు, ఫాసిస్టులూ కృషి సాగిస్తూ వచ్చారు.

యుద్ధకాలంలో నాజీ జర్మన్ శాస్త్రజ్ఞులు యురేనియం పరమాణువును ఉపయోగించి "అటం బాంబు"ను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అమెరికా — బ్రిటన్ సామ్రాజ్యవాదులు విన్నారు. ఇక తీవ్రపోటీ ప్రారంభమయింది. అటంబాంబు తయారు కాకముందే జర్మనీ ఓడిపోయింది. కాని జపాను ఓడిపోక పూర్వం అమెరికా అటంబాంబును పూర్తి చేయగలిగింది.

సుమారు ఏడాదిక్రితం మానవ జాతి చరిత్రలో మొట్టమొదటి సారి పరమాణుశక్తి ప్రయోగం జరిగింది. — అమెరికావారు హిరోషిమా, నాగసాకి అనే జపాను పట్టణాలపై అటంబాంబులు వేసారు.

మారణ సాధనంగా ఆటంశక్తి ఫలితాలు

ఈ మొట్టమొదటి ప్రయోగం యొక్క ఫలిత మేమిటి? దీనివల్లనే జపాను అంత త్వరగా లొంగిపోయిందనడం సత్యాబద్ధమని బ్రిటిష్ కన్సర్వేటివ్ పత్రికలే ఒప్పుకున్నాయి. ఇక దీనివల్ల కలిగిన ఆపన్నష్టం చూడండి. బ్రిటిషు శాస్త్రవేత్తల కమీషనొకటి దీనిని గురించి లెక్కలుకట్టి జూను 28వ ప్రకటించింది. ఈ రిపోర్టుయొక్క సారాంశమిది.

జనసంకీర్ణమై కలకలలాడుతూండిన పట్టణాలు రెప్పపాటు కాలంలో నామరూపాలు లేకుండా తుడుచుకుపోయాయి. హిరోషిమా జనాభా 3,20,000. 1945 ఆగష్టు 6వ అటంబాంబువలన 80 వేలమంది చనిపోయారు. 4 చదరపుమైళ్ళ ప్రదేశం బూడిద క్రింద గయి పోయింది.

నాగసాకి జనాభా 2,60,000 అక్కడి 1½ చదరపుమైళ్ళ పారిశ్రామిక ప్రదేశంలో లక్షమంది ఉండేవారు. ఆ ప్రదేశంపైనే ఆగష్టు 9న అటంబాంబు ప్రేలింది. ఆ ప్రదేశమంతా సర్వనాశనమయింది. 40 వేలమంది చనిపోయారు.

ఆస్తినష్టం ఎలాఉంటుందో చూడండి. జపానులోలాగ కొయ్యఇళ్ళు కాకుండా, ఇంగ్లాండులో పెద్ద పట్టణాల్లోలాగా దృఢమైన ఇళ్ళు అయినట్లయితే, బాంబు ప్రేలిన చోటనుంచి వేయిగజాల అవరణలో ఇళ్ళన్నీ పూర్తిగా ధ్వంసమయిపోతాయి. ఒకమైలు అవరణలో మరామత్తుకు కూడా వీలులేనంతగా (30 వేల ఇళ్ళు) దెబ్బతింటాయి. ఒకటిన్నర మైలు అవరణలో (సుమారు 35 వేల ఇళ్ళు) పెద్దపెద్ద మరామత్తుల తరువాతనే తిరిగి నివాసయోగ్యం కాగలవు; రెండు రెండున్నర మైళ్ళ అవరణలో (60 వేలు మొదలుకొని లక్షవరకు) కొద్ది మరామత్తులు వసిపోతాయి.

మారణసాధనంగా పరమాణుశక్తిని ఉపయోగించడంవల్ల కలిగే భయంకర ఫలితాలు ఇంతటితో ఆగలేదు. అటంబాంబు ప్రేలుడుతో ప్రమాదకరమయిన శక్తి కిరణాలు నలువైపుల వ్యాపిస్తాయి. ఇవిపైకి ఏరాంటి జాడలు వదలకుండానే శరీరంలోకి దూరటవి. ఎముకల్లోని మూలుగను పాడుచేస్తుంది. దానితో కొత్తరక్తకణాల ఉత్పత్తి వెంటనే ఆగిపోతుంది. ఒక వారంరోజుల్లో చావు తప్పదు. ఈ కిరణాలవల్ల గర్భవతులకు అకాల ప్రసవం కలగటం, శిరస్సు కొద్ది సేపటిలోనే పడిపోవడం జరిగింది.

అభివృద్ధి కాముకుల ఆందోళన

పరమాణుశక్తిని మారణ సాధనంగా ఉపయోగించడంవల్ల కలిగే దారుణ ఫలితాలు బయటపడిన నాటినుండీ, దీనిని మారణ సాధనంగా ఉపయోగించడం నిషేధించాలనీ, ప్రజల శ్రేయోభివృద్ధికే దీనిని ఉపయోగించాలనీ, ప్రపంచ అభివృద్ధి కాముకులందరూ ఆందోళనచేయ నారంభించారు. యీ ఆందోళనకు సోవియటు నాయకత్వం వహించింది. అటంబాంబు రహస్యాలు ఏ ఒక్కటి రెండు దేశాల చేతుల్లో గుత్తసొమ్ముగా ఉండకుండా మిత్రరాజ్యాలన్నింటికి తెలిసినట్లయితే అటంబాంబును ఇకమీదట ఉపయోగించడానికి ఎవ్వరూ సాహసించరని సోవియటు వాదించింది.

సామ్రాజ్యవాదుల కుటిలనీతి

కాని, సామ్రాజ్యవాదుల నీతి వేరు. పరమాణుశక్తి ప్రజా శ్రేయస్సుకు తోడ్పడగల మహత్తర శక్తిగా వారికి కనబడలేదు. ప్రపంచంపై తమకు పెత్తనాన్ని సాధించి పెట్టగల ఆయుధంగానే వారు దానిని గుర్తించారు. అందువల్ల దాని రహస్యాలన్నీ తమ గుత్త సొమ్ముగానే ఉంచాలన్నారు. అమెరికా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, అటంబాంబును తమ చేతిలో పెట్టుకొని ఇతరదేశాలను బెదరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారు.

అంతేకాదు. అటం ఆయుధాలలో ఇంకా నైపుణ్యం సంపాదించడానికున్నూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ నెల మొదటి తేదీని పసిఫిక్కు మహాసముద్రంలో బికినీ దీవులవద్ద జరిగిన అటంబాంబు ప్రయోగం.

బికిని సముద్రంలో ప్రయోగం

నౌకా యుద్ధాల్లో అటంబాంబు ఫలితాలెలా ఉంటాయో పరిశోధించడం ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం. ఇందుకోసం బికినీ దీవుల మధ్యనున్న సముద్రంలో సుమారు 73 పాత నావలను ప్రోగుచేశారు. వానిలో కొన్ని జపాను నావలు. వీటిలో గొర్రెలను, ఎలుకలను, కొన్ని శాస్త్ర పరిశోధన పరికరాలను ఉంచారు. అన్నిదేశాల ప్రతినిధుల్ని ఆహ్వానించారు.

ఈ ప్రయోగం జరిగేముందు సామ్రాజ్యవాదుల ప్రచారక సంస్థలు వివరీత ప్రచారాలు సాగించాయి. సముద్రంలో ఈ బాంబును ప్రయోగించడంతో భయంకరమైన ఉప్పెన పుట్టుతుందనీ భూకంపం వస్తుందనీ, గంటకు 2 వేల మైళ్ళ వేగంతో గాలి వీస్తుందనీ — ఏవేవో కల్పనలు సాగించారు.

కాని, జూలై మొదటితేదీ తెల్లవారుజామున ప్రయోగం జరిగింది పైవాటిల్లో ఒక్కటి కూడా జరుగలేదు. బాంబు ప్రేలగానే అగ్ని, పొగలేచి ఒక పెద్ద సుడిగాడుగు ఆకారంతో 35 వేల అడుగుల ఎత్తుకు లేచిపోయింది. ఈపొగమృత్యు కిరణాలతో కూడుకున్న పొగ. దీని ప్రభావం ఎలాంటిదో కనుక్కోడానికి అమెరికావారు, మనుష్యులెక్కకుండానే రేడియో చేత నడుపబడే విమానాలను శాస్త్ర పరికరాలతో అమర్చి దానిలోకి పంపారు.

అంతా సద్దుమణిగిన తరువాత, చుట్టూ కొన్ని మైళ్ళ దూరంలో కాచుకొనిఉన్న ప్రేక్షక నావలు మెల్లమెల్లగా, భయపడుతూ, భయపడుతూ బికినీ సముద్రంలోకి వచ్చాయి. అక్కడి నావలన్నీ ధ్వంసమయిపోయి ఉంటాయనుకున్నారు. కాని, రెండు మూడు నావలు మాత్రమే మునిగిపోయాయి. 6 బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రయోగానికి ప్రధాన లక్ష్యమయిన నెవాడా చెక్కు చెదరకుండా ఉంది.

తీరంపైనున్న తాటిచెట్ల ఆకులైనా చెదరలేదు. ఇకనావల్లో ఎలుకలన్నీ చచ్చాయి. కాని, గొర్రెలు, బాంబుకు మరీ దగ్గరగా ఉన్నవాటిలో చచ్చాయి; మిగిలినవాటిలో చక్కగా మేత మేస్తూఉన్నాయి.

ఈ విధంగా, ప్రచారం ద్వారా ముందు చిత్రించిన చిత్రానికి వాస్తవిక ఫలితాలు ఎంతో తీసిపోయాయి. ఇలా అయేసరికి, బాంబు అనుకున్నదానికన్నా ముందుగానే పేలిపోయిందని అమెరికా అధికారులు సంజాయిషీ చెప్పడం ప్రారంభించారు.

అమెరికా నిజతత్వం బయటపడింది

ఏదిఏలాగున్నా ఈబికినీఉదంతంతో అమెరికా నిజతత్వం బయటపడింది. అటం ఆయుధాల విసర్జన అంటూ తన ప్రతినిధి బరూచ్ ద్వారా మిత్రరాజ్యసమితిలో చేసిన సూచనలు వట్టి బూటకమని తేలిపోయింది. ఈ ప్రయోగాన్ని ఇంత అట్టహాసంతో చేయడంలో అమెరికా ఉద్దేశాన్ని బట్టబయలు చేస్తూ నైపూర వండితుడు ఇలా అన్నాడు:

"అమెరికా శక్తిని ప్రపంచానికి ప్రకటించడమే: తమ విధానానికి ఎవరడ్డు తగిలినా అదేశాన్ని ధ్వంసంచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే" దీని ఉద్దేశమన్నారు.

సోవియటు ప్రభుత్వపత్రిక "ఇజ్వెస్తియా" ఇలా వ్యాఖ్యానించింది. "అమెరికా పైకి చెబుతున్నట్లు నిజంగా అటం ఆయుధాలను విసర్జించాలనుకుంటే ఈ ప్రయోగం అవసరముండేదా? అటంబాంబును ధ్వంసం చేయడానికి మార్గంకాదు ఈ ప్రయోగం: దానిలో ఇంకా నైపుణ్యం సంపాదించడానికే.

"దీనిలో అసలు రహస్యాన్ని "న్యూయార్కు హెరాల్డ్ ట్రిబ్యూన్" పత్రిక వివేలితి బయటపెట్టారు. రాజకీయ ప్రయోజనాలను సాధించడానికి అమెరికా అటంబాంబును నిర్మొహమాటంగా ఉపయోగించాలని ఇతను వలహా ఇస్తున్నారు. ముఖ్యంగా సోవియటునుండి ఏయే పౌకర్యాలను ఏ విధంగా సాధించాలో చాలితా కూడా ఇచ్చాడు. సామ్రాజ్యవాదుల అటం విధానం యొక్క సారాంశమే ఇది" అని "ఇజ్వెస్తియా" తూర్పార బట్టింది.

"ప్రచారకులన్నట్లు బికినీ అటంబాంబు ప్రయోగం ప్రళయం తెచ్చిపెట్టలేదు కాని అటం ఆయుధాలను నిషేధించాలని అమెరికావారు చేస్తున్న సూచనలో ఏ మాత్రమూ నమ్మదగినది లేదని తేటతెల్లం చేసింది."

ఇంత చేస్తూ అమెరికా ప్రభుత్వం, తగుదునమ్మా అని మొన్న మూడవ తేదీని మిత్రరాజ్య సమితి పరమాణుశక్తి కమీషను ఒక సమావేశం ఏర్పాటు వంపింది. పరమాణుశక్తిని గురించి జరిగే ఒడంబడికను ఎవరయినా భంగపరుస్తే, వెంటనే భద్రతాసంఘానికి విన్నవించేయాలని దీనిసారాంశం. పరమాణుశక్తి పరిశోధన అణుమాయిని గురించి ఒక ప్రణాళికను కూడా తయారుచేయాలట.

అటం ఆయుధాల రహస్యాలను, పరమాణుశక్తి పరిశోధనను తనగుత్త సొమ్ము చేసుకోవడమే ఈ సూచనలను చేయడంలో అమెరికా ఉద్దేశం. ముఖ్యంగా సోవియటు లోను, తూర్పు యూరపు దేశాలలోను పరమాణుశక్తి పరిశోధనకు పూర్తి అవకాశం లేకుండాచేయాలని వీరిఉద్దేశం.

సోవియటు కృషి

కాని, సోవియటు అటం ఆయుధాలను పూర్తిగా నిషేధించి, ప్రజోపయోగకరమైన పద్ధతుల్లో పరమాణుశక్తి పరిశోధనకు అన్నిదేశాలకు పూర్తి అవకాశం ఉండాలని సోవియటు పట్టుదల. ఈ దృక్పథంతోనే పట్టుపట్టింది. మిత్రరాజ్య సమితిలో సామ్రాజ్యవాదుల వాదనల వెనుకాడుటాంది. మరొకవైపు, తనదేశంలో పరమాణు పరిశోధనలింకా ముందుకు తీసుకుపోయి, ప్రజల సౌకర్యాల ఉపయోగ పడే అవకాశాలు కలిగిస్తూంది.

"మన శాస్త్రపరిశోధకులకు తగిన సహాయం చేస్తే, ఇతరదేశాల శాస్త్రపరిశోధకులతో తులతూగగలవే కాకుండా, వారిని ఎన్నోరెట్లు మించిపోగల మనవారికి సందేహం లేదని మార్షల్‌స్టాలిన్ ఇటీవల ఒక ఉపన్యాసంలో సోవియటు శాస్త్రవేత్తలనుగురించి చెప్పారు.

పరమాణువు పరిశోధన విషయంలో ఈ మాటలు అక్షరాలా నిజమయాయి.

అమెరికావారు ఇంతవరకు ఒక్క యురేనియం పరమాణువును మాత్రమే బద్దలు కొట్టగలిగారు. దానిలోనుండి బయటపడే మహత్తర శక్తిని విధ్వంసకచర్యలకు ఉపయోగించడం మీదనే కేంద్రీకరిస్తున్నారు.

సోవియటు శాస్త్రవేత్త ప్రొఫెసర్ అలెగ్జాండర్ పావ్లావిక్ జ్దానోవ్ ఇంతకన్నా ఎంతో దూరం ముందుకుపోయారు. ఇతని పరిశోధనలను గురించి ఇజ్వెస్తియా ప్రకటించింది. ఒక్క యురేనియం పరమాణువే కాకుండా వెండి, బ్రోమియం పరమాణువులను కూడా బద్దలుకొట్టే పద్ధతిని జ్దానోవ్ కనిపెట్టాడు. ఈ పరమాణువులను కాస్మిక్ కిరణాలతో (భూమికి కొన్ని మైళ్ళ ఎత్తున ఆకాశంలో పరమాణువులు తమంతటవి బద్దలయి, నలుదిక్కులా ప్రసరించే మహత్తర శక్తి కిరణాలు) బద్దలుకొట్టే పద్ధతి కనిపెట్టాడు. జ్దానోవ్ ఈ పరిశోధనలను 1945 లోనే పూర్తిచేశారు.

ఇటీవలే సోవియటు ప్రభుత్వం స్టాలిన్ బహుమానం కింద లక్ష రూపాయలు ఇచ్చింది. ఈ విధంగా ఉత్పత్తి అయ్యే పరమాణుశక్తిని మారణ కార్యకలాపాలకు కాకుండా, ప్రజోపయోగకరమైన పనులకు ఉపయోగించాలని సోవియటు ప్లాను.

పోలెండుతో చేసికొన్న ఆర్థిక ఒడంబడికను బ్రిటన్ నిరాకరించడంలో గల రహస్యం

పోలెండు దేశపు బంగారం, 70 లక్షల పౌనులు, బ్రిటన్‌చేతిలో వుంది. చాలకాలం నుంచి, పోలెండు ప్రభుత్వానికి, బ్రిటన్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న రాయబారాల ఫలితంగా ఒక ఆర్థిక ఒడంబడిక కుదిరింది. యుద్ధ ఋణాలు ఇతర ఆర్థిక సంబంధాలపై కుదిరిన ఒడంబడికలో ఒకషరతు ఏమిటంటే ఆ 70 లక్షల పౌనుల బంగారంలో 30 లక్షల పౌనులు, పోలెండుకు బ్రిటను తిరిగి ఇచ్చి వేయాలి.

ఈ ఒడంబడిక జూన్ 24వ తేదీ కుదిరింది. కాని జూలై 28వ తేదీని బ్రిటిషు ప్రభుత్వము దీనిని ధృవపర్చడానికి నిరాకరిస్తూ పోలిషు ప్రభుత్వానికి తెలిపింది. ఈ వింత చర్యకు బ్రిటిషుప్రభుత్వం ఇచ్చిన సాకు ఇది. పోలెండులో ఎన్నికలు లేకే ఇంకా నిర్ణయింపబడలేదు. కనుక ఎన్నికలు సక్రమంగా జరిగాయని తమకు నమ్మకం గలిగేదంతవరకు ఈ ఒడంబడికను ధృవపర్చరట.

ఇది రాజకీయపు బెదరింపు

దీనిపై పోలిషు రేడియో ఇలా వ్యాఖ్యానించింది.

"జూన్ 24వ తేదీ అంగీకరించిన ఒడంబడికను 28వ తేదీన ధృవపర్చమని నిరాకరించవలసిన అగత్యం ఏమివచ్చింది? ఈ 4 రోజులలో పోలిష్ - బ్రిటిష్ సంబంధాలలో మార్పులేమీ రాలేదే? ఇది రాజకీయంగా బెదరింపు. మాపై ఒత్తిడి చేయాలనే ఉద్దేశం తప్ప మరేమీ కాదు.

"మా బంగారం మాకివ్వడానికి వీరికింత కష్టమెందుకు? ఎన్నికల వంకపెడుతున్నారు. ఆ మాట కొత్తే. మా ప్రభుత్వాన్ని బ్రిటన్ ఏనాడైతే గుర్తించిందో ఆనాడే మాబంగారం మాకివ్వాలి."

అభివృద్ధి నిరోధకులను బలపర్చడానికే ఈ బెదరింపులు

నాలుగు రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ ఋణ తిరుగుడు రావడానికి కారణం లేకపోలేదు.

కొద్ది కాలంలోనే (నకురాదు ఋతువులో) పోలెండులో జనరల్ ఎన్నికలు జరుగబోతున్నాయి.

అప్పటికి రెండు రోజుల్లో — జూన్ 30 తేదీని-పోలెండులో మూడు ప్రధాన సమస్యలపై ప్రజాభిప్రాయం తెలుసుకోడానికి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ మూడు సమస్యలు ఇవి.

(1) ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న జమీందారీలను లాగుకొని ఆ భూమిని రైతులకు పంచడం, చిన్నచిన్న వ్యక్తిగత పరిశ్రమలు గాక మిగిలిన పెద్ద పరిశ్రమలన్నీ ప్రభుత్వపరం చేయడం మీకు అంగీకారమేనా?

(2) పై శాసనసభను (సెనేట్‌ను) రద్దు చేసి ఒకే శాసనసభను పెట్టడం మీకు అంగీకారమేనా?

(3) పశ్చిమ వైపున ఓడర్ నదివరకూ గల భూభాగాన్ని పోలెండు పరిహద్దులలో కలుపుకోడం మీకు అంగీకారమేనా?

ఈ సమస్యలపై, పోలెండులోని ముఖ్య రాజకీయ పార్టీలైన, రైతుపార్టీ, సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఐక్యతతో ఒకపక్షంగాను, అభివృద్ధి నిరోధకులైన మికొలాజిక్ పార్టీ ఇంకో పక్షంగాను నిలిచారు. (మికొలాజిక్ తన పార్టీకికూడా "పోలిష్ రైతుపార్టీ" అని పేరుపెట్టాడు)

బ్రిటిష్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధకులైన మికొలాజిక్‌ను బలపరుస్తోంది. అందుచేతనే ఎన్నికల ముందు ఈ బెదరింపులు. ఇంతకుముందు జూన్ 25 తేదినే బ్రిటిషు ప్రభుత్వం, ఎన్నికల ప్రచారం మొదలైన వాటిలో మికొలాజిక్‌కు "అటంకాలు" కలుగజేస్తోందనీ, అతని పార్టీని కూలద్రోయాలని చూస్తున్నదనీ, బ్రిటన్ బెదరించడం జరిగింది.

మికొలాజిక్ పార్టీ చరిత్ర ఏమిటి?

మికొలాజిక్, నాజీ దండయాత్రలో పోలెండును వారికి విడిచిపెట్టి లండనుకు పారిపోయిన "నాయకుల"లో ఒకడు. లండనులో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చెప్పు చేతలక్రింద "లండను పోలిష్ ప్రభుత్వాన్ని" ఏర్పరచిన వారిలో ముఖ్యుడు.

నాజీ ఆక్రమణ నుంచి విముక్తి చెందిన తరువాత పోలెండులో ముఖ్య రాజకీయపార్టీలు ఐక్యమై సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పరచాయి. మొదట పేచీలుపెట్టినా 1945 లో బ్రిటిష్ ప్రభుత్వముకూడ దానిని గుర్తించక తప్పలేదు. ఆతరువాత మికొలాజిక్ స్వదేశానికి వచ్చాడు.

మికొలాజిక్ రాక అభివృద్ధినిరోధక శక్తుల కొక కూటమిగా ఏర్పడడానికి మంచి అవకాశాన్ని కలిగించింది.

మికొలాజిక్ ఏర్పరచిన "పోలిషు రైతు పార్టీ"లో ప్రజాస్వామ్య శత్రువులైన చెర్రిమ్ముతూ చేరి ప్రముఖస్థానాలాక్రమించింది. వీరు సోవియటు వ్యతిరేక ముఠాలతోను, రహస్య ఫాసిస్టు ముఠాలతోను కలిసి ప్రభుత్వోద్యోగుల్ని చంపడం, ఎత్తుకుపోవడం సాగించారు.

పశ్చిమ పోలెండులోవున్న ఫాసిస్టు సంఘమైన "జాతీయ సైన్యం" (నేషనల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్) తన అనుచరులకు సర్క్యులరు పంపుతూ అందులో వారంతా మికొలాజిక్‌ను బలపర్చాలని సూచనలిచ్చింది.

ఇండియాలో సామ్రాజ్యవాద పత్రిక "స్టేట్స్‌మన్"యొక్క లండను ఆఫీసువాళ్లుకూడ జూన్ 18వ తేదీని, "మికొలాజిక్ పార్టీలో అభివృద్ధి నిరోధకులంతా చేరుతున్నారని" అంగీకరించింది.

ముఖ్యుల రాజీనామాలు

ఆ పార్టీలో అభివృద్ధినిరోధకుల, ఫాసిస్టు అనుకూలుర ప్రాబల్యం ఎక్కువ అవుతూండడం సహించకలేక, పార్టీ అసిస్టెంటు సెక్రటరీ జనరల్ దాజెక్‌రెక్ తన పదవికి రాజీనామా ఇచ్చారు. మరో ముఖ్యుడు, వ్యవసాయ బ్యాంకి అధ్యక్షుడు అయిన ఎన్వర్ట్ జెర్గోదుకూడా పార్టీకి రాజీనామా యిచ్చారు. వీరితోపాటు పార్టీ సుప్రీమ్ కౌన్సిల్ సభ్యులు ముగ్గురు రాజీనామాలనిచ్చారు.

ఐక్యతకు వ్యతిరేకం

ఎన్నికల విషయంలోకూడ ఈ పార్టీ పోరడి చూడండి. దేశ పునర్నిర్మాణానికి ఐక్యత ఎంతో అవసరం గనుక ఎన్నికలలో ప్రజలలో చీలికలు లేకుండా, దేశంలోని ప్రజాఐక్యతను కాపాడడానికి, ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నీ కలసి చర్చించి అందరికీ ప్రాతినిధ్యం వుండేలాగ ఒకే ఐక్య కమిటీగా ఎన్నికలు జరుపుదామని, మిగిలిన పార్టీలన్నీ సూచించాయి. మికొలాజిక్‌పార్టీ అందుకు నిరాకరించింది. తాను వేరే పార్టీగా పోటీ చేస్తానంది. పై శాసనసభ (సెనేట్) ఉండాలనే కార్యక్రమంమీద ఎన్నికలలో పోటీచేసింది. ఇదీ మికొలాజిక్ పార్టీ చరిత్ర. దానిని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు బలపరుస్తున్నారంటే ఎందుకో మనకిప్పుడు బోధపడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, పోలెండులో ప్రజాస్వామ్య శక్తులను కూలదోసి, సామ్రాజ్యవాద ప్రభుత్వాన్ని, ఫాసిస్టు అనుకూల ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టడానికి పనిచేసే అభివృద్ధినిరోధక శక్తులకు మికొలాజిక్‌పార్టీ నాయకత్వం వహిస్తోంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వారికి అన్నివిధాలా సహాయం చేస్తున్నారు. అందుకే ఈ బెదరింపులు.

"ఇనుపతెర"

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఒకపక్క ఇవన్నీ చేస్తూనే మరోప్రక్క, సోవియట్ సరిహద్దులోవున్న తూర్పు యూరప్‌లో జరిగే సంగతులు ఇతర ప్రపంచానికి తెలియకుండా "ఇనుపతెర" వుందని సోవియటు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. "ఎన్నికలు సక్రమంగా జరిగాయని మాకు నమ్మకం కలిగించేవరకు ఒడంబడికను ధృవపర్చ"మనేదికూడా ఆ ప్రచారంలోని భాగమే.

కాని జూన్ 30న జరిగిన ఎన్నికల సమయంలో విదేశ పత్రికా రచయితలు దేశమంతా తిరిగి చూచారు. "ఇనుపతెర" వారి కెక్కడా కనపించలేదు. చాల పక్రమంగా, ప్రజాస్వామ్య పద్ధతినే ఆ ఎన్నికలు జరిగాయని అంగీకరించారు.

కాని పోలెండుదేశపు బంగారం, వారికి తిరిగి ఇచ్చివేయడానికి మాత్రం బ్రిటనుకు "ఇనుపతెర" అడ్డం వస్తోంది.

పాలస్తీనాలో సామ్రాజ్యవాదుల పన్నాగం

పాలస్తీనాలో యూదు దౌర్జన్యవాదుల తెంపరితనం నానాటికీ శృతిమించిపోసాగింది. దీనినరికట్టడానికంటూ బ్రిటిష్ అధికారులు జూన్ 29వ తేదీని జెరూసలం, టెల్అవీవ్, హైఫా మొదలయిన ముఖ్యదేశాల్లో యూదు పేటలను బ్రిటిష్ అధికారులు సోదాచేశారు. ముఖ్యంగా జెరూసలంలోఉన్న ప్రపంచ యూదుజాతీయ సంస్థప్రధాన కార్యాలయాన్ని సోదాచేసి, ముఖ్యపత్రాలను తీసుకువెళ్ళారు. కార్యనిర్వాహక వర్గంలో కొందరిని అరెస్టు చేశారు. ఈసోదాల్లో మొత్తం 2000 మందిని అరెస్టుచేశారు. సుమారు 20 రహస్య ఆయుధాగారాలు; అపారయుద్ధసామగ్రి బయటబడ్డాయి.

"ఇంకేముంది-బ్రిటిష్ ప్రభుత్వం ప్రపంచ యూదుజాతి అంతటిమీదా ధ్వజమెత్తింది. మన ఉనికికే ముప్పు వాటిల్లుతూంది. ప్రతిఘటించి యుద్ధం చేయడానికి సిద్ధం కండ"ని హగానా, ఇర్గాన్ అనే యూదు రహస్య మిలిటరీ సంస్థలు ప్రకటించాయి. బ్రిటిష్ అధికారాన్ని కూలద్రోయడానికి తాత్కాలిక యూదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనికూడా పిలుపు నిచ్చాయి.

అమెరికాలోని యూదులను వచ్చి తమకు సాయంచేయమనికూడా ఈసంస్థలు కోరాయి. అమెరికా యూదునాయకులు ఎందుకు తొక్కారు. పాలస్తీనా యూదులపట్ల ఏకీభావ సూచనగా జెరూసలం బయలుదేరి వెళ్ళడానికి నిశ్చయించారు.

ట్రూమన్ వైఖరి

అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఈనాయకులలో వలుగురిని పిలిచాడు. పాలస్తీనా యూదులకు అన్యాయం జరుగుతూందంటూ తన సానుభూతిని వెలిబుచ్చాడు. ఇలా చేయదలచామని బ్రిటిష్ ప్రభుత్వం తనతో ఆలోచించనైనా ఆలోచించలేదన్నాడు. ఆంగ్లో - అమెరికన్ రిపోర్టు ప్రకారం పాలస్తీనాకు లక్షమంది యూదులను పంపడానికి రవాణా, ఆర్థికబాధ్యతలను అమెరికాప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉదన్నాడు.

ట్రూమన్ ఇలా ప్రకటించడం వింతగా ఉందని బ్రిటిష్ అధికారులన్నారు. యూదుల రవాణాకాదు అసలు సమస్య; వాళ్ళను దించినతరువాత అరబ్బుల్లోరేగే అసంతృప్తిని ఎదుర్కొనడమే సమస్య అన్నారు. అయినా ఈ విషయమై ఇంకా సంప్రతింపులు జరుగుతూండగా ఇలాంటి ప్రకటనలు చేయడం బాగాలేదన్నారు.

అట్లీ ప్రకటన

పాలస్తీనా ఘటనలను వివరిస్తూ బ్రిటిష్ ప్రధాని అట్లీ జూలై మొదటి తేదీని కామన్సులో ఇలా అన్నారు:

"ఇటీవల యూదులుజరిపిన దౌర్జన్య చర్యల ఫలితంగా 40 లక్షల పౌన్ల విలువగల ఆస్తికి నష్టంకలిగింది; గత డిసెంబరు నుంచి ఇప్పటివరకు అయిదుగురు పోలీసులు 18 గురు బ్రిటిష్ సైనికులు చనిపోయారు. వీరి చర్యలను పరిశీలిస్తే, అరితేరిన మిలిటరీ సంస్థలు వీటిని నడుపుతూన్నట్లు స్పష్టమవుతున్నాయి.

"వీటిలో పెద్దది హగానా. దీనికింద 70 వేల సైన్యముంది. (ఇదికాక "ఇర్గాన్" అని మరొక మిలిటరీ సంస్థఉంది. దీనికిందకూడా కొన్నివేలమంది సైనికులున్నారు. ఎలాగైనా సరే పాలస్తీనా, ట్రాన్సుజోర్డానులను కలిపి ఒక ప్రత్యేక యూదురాజ్యాన్ని స్థాపించడం దీని ఆశయం) ప్రపంచ యూదుసంస్థకు ఈ హగానాతో సంబంధముందని నిదర్శన పూర్వకంగాతేలింది. దౌర్జన్యచర్యలనుగురించి ఈ యూదు సంస్థకు చాలాసార్లు హెచ్చరించాం. కాని లాభం లేకపోయింది.

"ఈ దౌర్జన్యాలకు కారకులయినవారు కోరుతున్నది నివాస స్థానం మాత్రమేకాదు: ప్రత్యేక రాజ్యం కోరుతున్నార"ని బ్రిటిష్ చర్యను సమర్థించారు.

సామ్రాజ్యవాదుల పన్నాగం

కాని, అసలు విషయమేమిటి? పాలస్తీ

(మిగతా 18వ పేజీలో)

ప్రపంచశాంతి మహాసభకు సన్నాహాలు

ఇటలీ సంధిపత్రంపై ఒడంబడిక కుదిరింది

స్పారిస్‌లో జరుగుతున్న విదేశాంగ మంత్రుల సభలో, ఇటలీసమస్య అతి ప్రాధాన్యం వహించింది. దీనికి కారణం లేకపోలేదు. ఇదివరలో జర్మనీతోపాటు ప్రపంచాన్ని చిచ్చుపెట్టిన రెండవ పెద్ద రాజ్యం ఇటలీయే. అంతేగాక తూర్పు పశ్చిమ యూరప్‌ల మధ్యను ఇటలీ వుంది. అందుచే ఇటలీ తక్కిన దేశాలతోమధ్య ఆర్థికసంబంధాలు పునరుద్ధరణ, యుద్ధానంతర శాంతి పరిస్థితులకు ఎంతో అవసరం.

ఇటలీ మొదలైన మాజీ శత్రుదేశాలతోటి సంధి షరతులను, మొదట అగ్రరాజ్యాలు (సోవియటు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు) అంగీకరించిన పిమ్మట శాంతి మహాసభలో చర్చించాలని ఇదివరకు అగ్రరాజ్యాలు అంగీకరించాయి. ఈ విషయంలో సోవియటు ఎక్కువ పట్టుదల చూపించింది. అగ్రరాజ్యాలమధ్య ఒడంబడికలేనిదే, శాంతి మహాసభలో చీలికలు తగాయిదాలు వస్తాయని సోవియటు చెబుతూవచ్చింది.

ఇటలీ సంధిపత్ర షరతుల విషయమై బ్రిటన్ అమెరికాలు ఎన్నోఅడ్డంకులు కల్గించుతూ వచ్చాయి. సోవియటు మొండిపట్టు వలననే ఒడంబడిక కుదరలేదని ప్రచారం చేయడానికి పూనుకొన్నాయి.

ఉదాహరణకు చూడండి; ఇటలీతో సంధి పత్రం వ్రాయడానికి ఇంకాచాలా వ్యవధికావలసివున్న రోజుల్లో, బ్రిటన్ అమెరికాలు ఒక కొత్తఎత్తు ఎత్తాయి. 1943లో ఇటలీతో చేసికొన్న యుద్ధవిరామసంధిని సవరణ చేయాలన్నాయి. ఇలాసవరణచేసే పక్షంలో, ఇటలీ యుద్ధదశనుండి శాంతిదశకువచేవర్తనం చెంది, కొంతకాలం గడచిన పైకి చెప్పే మాటలు. కాని వాస్తవంగా వాళ్ళ ప్రచారం చేసిందేమిటి? ఇటలీతో సంధి పత్రం వ్రాసుకోడానికి వల అత్యంతరమల్లా ఇప్పుడు యుద్ధవిరామ సంధిని సవరించక పోవడమే అని. ఇందుకు సోవియటే అడ్డు వస్తూందని,కూడా ప్రచారం చేశారు.

కాని ఇటలీ యుద్ధవిరామ సంధిని సవరించుటలో, సోవియటు అనేక సూచనలు చేసింది. చివరకు మే 16 వ విదేశాంగ మంత్రుల వద్దరూ వాటిని అంగీకరించారు. ఇటలీ సంధిపత్రం వ్రాయడానికి ఏది అత్యంతరమని చెబుతూ వచ్చారో, ఆవిషయం పరిష్కారమయిపోయింది. నెలదాటిపోయినా, దానిని వారు అమలు సరపలేదు. మరొక ఉదాహరణ.

యుద్ధ నష్ట పరిహారాలు

ఇటలీ తిరిగి కోలుకోకుండా, సోవియటు ఎక్కువ యుద్ధనష్ట పరిహారాలను కోరుతున్నదని, ఇదే ఇటలీ సంధిపత్రం వ్రాయడానికి అత్యంతరమని మరొక ప్రచారం చేశారు.

కాని వాస్తవంలో, బ్రిటిష్-అమెరికాలు ఇటలీని ఆర్థికంగా నాశనం చేసే కోర్కెలను కోరుతూ పిండివేస్తున్నాయి. ఈ విషయాన్ని మరుగుపరచడానికే, సోవియటు కోరే నష్ట పరిహారాలు హెచ్చుగా ఉన్నాయంటూ ప్రచారం చేశాయి.

ఇటలీ యుద్ధ నష్టపరిహారాల క్రింద సోవియటుకు 10 కోట్ల డాలర్లు గ్రీసు, యుగోస్లావియా, అల్బేనియాలకు 20 కోట్ల డాలర్లు, సోవియటు కోరింది.

సోవియటు కోరినది, ఇటలీవల్ల తమకు కలిగిన నష్టంలో 20 వంతు మాత్రమే.

విదేశాంగ మంత్రుల సభా విశేషాలు

బ్రిటను అమెరికాలు తమ సైన్యాల ఆక్రమణ అక్రమించిన గత 20 నెలలలో 400 కోట్ల డబ్బు గుంజింది. ఈ మొత్తం ఇటలీనుండి బ్రిటను అమెరికాలు తీసుకువెళ్ళిన ఫ్యాక్టరీ సామానులుగాకనే. ఇంకా యుద్ధం చివరిరోజులలో జర్మనీపై యుద్ధం చేయడానికి మిత్రరాజ్యాలకు ఇటలీ సాయపడినప్పుడు అయిన ఖర్చులిందులో లేనేలేవు. ఇటలీలోని బ్రిటిషు పరిశ్రమలకు కల్గిన నష్టం క్రింద, బ్రిటన్ సదికోట్ల డాలర్లకు పైగా కోరింది. ఈ విషయాలన్నీ ఇటలీ ప్రభుత్వం విదేశాంగమంత్రుల కిచ్చిన మెమరాండంలోనే బయటపడ్డాయి.

అందుచేత, ఇలాగే అన్ని విషయాలలోను సోవియటు కోరే సబబైన కోర్కెలకు తక్కిన అగ్రరాజ్యాలు అత్యంతర పెట్టడానికి కారణం, తమ సామ్రాజ్యవాద దురాశ కోర్కెల విషయంలో సోవియటుపై ఒత్తిడి చేయాలనే.

ఇలా బ్రిటన్, అమెరికాలు ఎన్ని అడ్డంకులను పెడుతున్నప్పటికీ, అగ్రరాజ్యాల మధ్య ఐక్యతకు భగ్నం కలగకుండా, సోవియటు అనేక విషయాలలో రాజీకి సముఖత చూపించి. అందుచేతనే ఇటలీ సంధిపత్రంలోని ముఖ్యవిషయాలనేకపైసమాధానం కుదిరింది.

ట్రీస్టి సమస్య

ట్రీస్టి సమస్యపై 3 వ తేదీన విదేశాంగ మంత్రులమధ్య అంగీకారం కుదిరింది.

మొదట మొలటావ్ ఒక ప్రణాళిక సూచించారు. దానికి ఫ్రాన్సుకొన్ని సవరణలుచేసింది అమెరికా మరికొన్ని సవరణలు చేసింది. గత మంగళవారంనాడు, అమెరికా సవరణలతో కూడిన ప్రతిపాదనను అందరూ అంగీకరించారు.

దీనిప్రకారం, ట్రీస్టి, దానిప్రక్కనున్న ప్రాంతం, ఇటలీ-యుగోస్లోవియాలచే నియమింపబడే గవర్నర్ పరిపాలించుతారు. ఈ ప్రాంతానికి రాజ్యాంగచట్టాన్ని అగ్రరాజ్యాలు నాలుగుతయారుచేస్తాయి. సమోజప వోటింగ్ పద్ధతిని ఎన్నికలు జరుగుతాయి. ట్రీస్టిపరిపాలన అజమాయిషీ మిత్రరాజ్య సమితియే వహించుతుంది. (మొలటావ్, బిదాల్‌సంఘ నికిలోపడి వాద్ది అగ్రరాజ్యాలు వహించాలని కోరారు.)

వలసదేశాల సమస్య

బ్రిటిష్ విదేశాంగమంత్రి బెవిన్ మూడు మాత్రాలతో ఒక ప్రతిపాదన గావించారు. దానికి అగ్రరాజ్యాలు అంగీకరించాయి. ఆప్రతిపాదన ఇది :

ఇంటలీతో శాంతి ఒడంబడిక అమలులోకి వచ్చాక, సంవత్సరంలోగా ఇటలీ వలస దేశాల సమస్యను పూర్తిగా పరిష్కారం చేయాలి. (ఈ విషయంపై ఇదివరకే ఒడంబడిక కుదిరింది. ఈలోగా వీటిపై పరిపాలన ఎలా ఉండాలి అనే విషయంమీదనే చర్చ వచ్చింది.)

"ఆ పరిష్కారం ఈ క్రింది విధాలలో ఏదో ఒక మార్గం ద్వారా చేయవచ్చు. (1) వలస రాజ్యాలకు స్వాతంత్ర్యం. (2) ప్రక్క ప్రదేశాలతో కలపడం. (3) మిత్ర రాజ్యసమితి యూపత్తు క్రిందగాని, మిత్ర రాజ్య సమితిలోని ఏదైనా ఒక దేశం క్రిందగాని, ధర్మకర్తృత్వం. ఈ విషయంలో అగ్రరాజ్యాల మధ్య విభేదం వస్తే, మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లిలో చర్చించి పరిష్కరించాలి. ఈ విషయంలో బ్రిటన్ యుద్ధకాలంలో చేసిన వాగ్దానాలను గుర్తుపెట్టుకోవాలి (లిబియాను ఇటలీ క్రిందికి పోనీయమని బ్రిటన్ వాగ్దానం చేసింది.)

ఈ సూచనలపై చర్చలు జరిగాక ఒక ఒడంబడిక కుదిరింది. ఇటలీ వలసరాజ్యాలు తాత్కాలికంగా బ్రిటిషు సైనిక పరిపాలన (ఇప్పటి వలెనే) క్రింద వుంటాయి. కాని, నాలుగు అగ్రరాజ్యాల పరిశీలక సంఘంవారు ఆ రాజ్యాలకు వెళ్ళి పరిశీలించడానికి అధికారం ఉంటుంది.

ఇటలీ సోవియటుకు చెల్లించవలసిన నష్ట పరిహారాలు

పారిస్, జూలై 5

విదేశాంగ మంత్రులసభలో, సోవియటుకు ఇటలీ చెల్లించవలసిన యుద్ధ నష్టపరిహారాలను గురించి, ఒక ఒడంబడిక కుదిరింది. ఈఒడంబడికలో ముఖ్యమైన పాయింట్లు మూడు.

(1) యుద్ధ నష్ట పరిహారంక్రింద సోవియటుకు ఇటలీ 10 కోట్ల డాలర్లు చెల్లించాలి. ఈమొత్తాన్ని ఏడేండ్లలోపల చెల్లించాలి.

(2) ప్రస్తుత ఉత్పత్తినుండి ఈపరిహారం చెల్లించాలి. కాని రెండేళ్ళ వరకు ఇది అమలులోకిరాదు. రెండేళ్లు దాటిన తర్వాతనే ఇటలీ ఉత్పత్తినుండి నష్ట పరిహారం సోవియటు తీసుకోవాలి.

(3) ఈ ఒడంబడిక, ఇటలీ ఇతరదేశాలనుండి దాఖలుకోవలసిన ఆస్తికి అడ్డంకి కల్గించదు. అలాగే, ఇతర మిత్రరాజ్యాలకు ఇటలీ ఇవ్వవలసిన నష్టపరిహారాలకు ఇది అడ్డంకి కల్గించదు.

శాంతిమహాసభ జూలై 29 వ తేదీన జరపడానికికూడ విదేశాంగమంత్రు లంగీకరించారు.

ఇటలీ విషయంలో ముఖ్యసూత్రాలపైన ఒడంబడిక కుదిరినందున, తక్కిన సంధి పత్రాల విషయంలో ఇదివరకే అనేకం పైన ఒడంబడిక కుదిరినందున శాంతి మహాసభ జూలై 29 వ జరగాలని విదేశాంగ మంత్రులు నిర్ణయించారు.

శాంతి సమావేశంలోగా చర్చించవలసిన ముఖ్య విషయాలు జర్మనీ, ఆస్ట్రియా, డామ్యూబ్ సమస్యలు.

శాంతి మహాసభ

శాంతిమహాసభ జూలై 29 వ తేదీన జరుగుతుంది. శాంతిమహాసభకు ఆహ్వానాన్ని అగ్రరాజ్యాలు నాల్గింటి తరపున ఫ్రాన్సు పంపాలని మొలటోవ్ కోరారు. చైనాకుకూడ ఆహ్వానాలు పంపే హక్కు ఈయాలని బెవిన్ - బైరన్సులు వాదించారు. కాని చివరకు మొలటోవ్ మొదటి సూచననే అంగీకరించారు.

ఆహ్వానాలు పంపేలోగా, మహాసభ ఎలా జరగాలి అనే విషయంపై కార్యక్రమ నిబంధనలను తయారు చేయాలనికూడా మొలటోవ్ కోరారు. ఈ విషయముపై 6 వ తేదీన చర్చజరుగుతుంది.

పాలస్తీనాలో సామ్రాజ్యవాదుల పన్నాగం

(15 వ పేజీ తరువాయి)

వాలో అమెరికా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తమ స్వప్రయోజనాలను సాధించుకోడానికే తహ తహలాడుతున్నారు. విజానికి, ఈ లక్ష మంది యూదులను పాలస్తీనాపై రుద్ది, అరబ్బులను రెచ్చగొట్టవలసిన అవసరం లేకుండానే, అమెరికా మొదలయిన పడమటి దేశాల్లోనే వారికితగిన నివాస సౌకర్యాలు కలిగించవచ్చు. కాని, ఈ లక్షమందిని పాలస్తీనాలోకిపంపి, వారిని తనచేతిలో ఉంచుకొని, ఆవిధంగా పడమటి ఏషియాలో స్థావరం సంపాయించుకోజూస్తూందిఅమెరికా.అందుకే యూదులపై ట్రూమన్ అంత కరుణ ఒలకబోస్తున్నారు.

యూదులకు, అరబ్బులకు మధ్యచిచ్చును ఆరకుండా ఉంచి రాజ్యమేలుదామని బ్రిటన్ తంత్రం. అందువల్లనే యూరపులో నిర్బంధ విధానాలకు బలిఅయిన యూదులకు తమతమ దేశంలో తగిన సౌకర్యాలు కలిగించి, పాలస్తీనాసమస్యను యూదు అరబ్బుసామరస్యంద్వారా పరిష్కరించాలనే తంత్రం వారికి లేదు.

ఇజ్వెస్టియా ఖండన

సోవియటు ప్రభుత్వ పత్రిక 'ఇజ్వెస్టియా' ఈ విషయాన్ని జూలై నాలుగవతేదీన బట్టబయలు చేసింది. "అరబ్బులకు యూదులకు గల పరస్పర అనుమానాలను తొలగించి పాలస్తీనా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి బదులు బ్రిటిష్‌వారు పడమటి ఆసియాపై తమపెత్తనాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో దారుణచర్యలు తీసుకుంటున్నారు. రోజుకొక పక్షంవారిని ఆదుకుంటూ అగ్నిపై ఆజ్యం పోస్తున్నారు"ని 'ఇజ్వెస్టియా' ఖండించింది.

"అదే సమయంలో పాలస్తీనాకి ఇరుగు పొరుగునవున్న దేశాల్లో అక్కడిప్రజలపై అభివృద్ధి నిరోధకుల సాయంలో పెత్తనం చెలాయించాలని చూస్తూంది. తమ దేశాన్ని బ్రిటన్ క్రింద ఒక బానిసదేశంగా మార్చివేసిన పెనుకటి ఒడంబడికను పూర్తిగా మార్చివేయాలని ఇరాన్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పరాయి సేనలు తమ దేశాన్ని విడచిపోవాలని ట్రాన్సుజోర్డాన్ ప్రజలు కోరుతున్నారు. ఇరాన్ స్వాతంత్ర్యానికి భంగకరంగా బ్రిటిష్ ఆయిల్ కంపెనీలు వ్యవహారాలు సాగిస్తున్నాయి.

"బ్రిటిష్ ఫిరంగుల సాయంతో గ్రీసులో పాసిస్టు హంతకులు ప్రజల కుత్తుకమీద కూర్చున్నారు." మొత్తంమీద మాల్టా మొదలుకొని ఇండియా వరకు గల ప్రదేశం అంతా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి తమ సామ్రాజ్య రక్షణ వ్యూహానికి రంగస్థలంగా మాత్రమే కనబడుతూంది. ఆయాదేశాల్లోని ప్రజలు, వారి వాంఛలు లెక్కలోకి రావలసినవడంలేదు." అని ఇజ్వెస్టియా వ్యాఖ్యానించింది.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram Bezwad
Consulting Editor : M. Chandrasekhara Rao

END OF ISSUE